www.manatelangana.news
Mana Telangana

మన తెలంగాణ

హైదరాబాద్ | సంపుటి 6 | సంచిక: 231 | శనివారం | 10 ఫిబ్రవరి, 2018
...అక్షరం సాక్షిగా ఇది ప్రజల పక్షం
Published from: Hyderabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahabubnagar, Nizamabad
పేజీలు: 12 + టాబ్లాయిడ్ | వెల రూ. 5.00

లాటరీ వీసాలకు ట్రంప్ స్వస్తి

- భారతీయ టెకీలకు గడ్డు పరిస్థితి
- గ్రీన్‌కార్డుల కోసం పడిగాపులు
- పెరగనున్న క్యూ

11

కంది రైతుకు దగా



దిగుమతులవైపే కేంద్రం మొగ్గు

- దేశీయ పంటపై చిన్నచూపు
- రాష్ట్రం నుంచి అదనపు కొనుగోళ్లకు నిరాకరణ
- ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ప్రభుత్వం



మన తెలంగాణ/ హైదరాబాద్ : ఆర్థిక భారమైనా ఇతర దేశాల నుంచి పప్పుల దిగుమతులకు ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. మనదేశంలో రైతులు పండించిన పప్పుధాన్యాలను మాత్రం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు పప్పు పంటలు సాగు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సాగైన కందుల ఉత్పత్తిలో 40 శాతం కొనేందుకు కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. వాస్తవానికి దేశంలో పప్పుధాన్యాల కొరత ఉంది. అందులో భాగంగానే ఏటా రూ. 25,619 కోట్లు విలువ చేసే 57.98 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలోని రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఇటు ఆర్థిక భారం తగ్గడంతో పాటు, రైతుకు మద్దతు కూడా లభిస్తుంది. అయితే కేంద్రం అందుకు ససేమిరా అంటోంది. దిగుమతుల మాటున దాగి ఉన్న మతలబు ఏమిటో మరి. రాష్ట్రంలో కందుల కొనుగోళ్ల పరిమితి పెంచాలన్న విజ్ఞప్తులపై కేంద్రం చేతులెత్తేసింది. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసినా ఫలితం రాలేదు. అంతకు ముందు కూడా మార్కెటింగ్ శాఖమంత్రి హరీశ్‌రావు, అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పరిమితి పెంపుపై ఎటువంటి అనుమతి లభించలేదు. రాష్ట్రంలో 6.20 లక్షల ఎకరాలలో కంది సాగైంది. మొత్తంగా 1.34 లక్ష టన్నుల దిగుబడి వస్తుందని అర్థగణాంక శాఖ తొలి అంచనాను కేంద్రానికి పంపింది. ఈ లెక్కల ఆధారంగా మద్దతు ధరకు కొనుగోలు పథకం (పిఎస్ఎస్)లో 40 శాతం కోటా ప్రకారం 53,600 టన్నులను ఫిబ్రవరిలోగా కొనడానికి నాఫెడ్‌కు అనుమతించింది. ఆ తరువాత కందుల సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలకు, దిగుబడి 2.84 లక్షల టన్నులకు తరువాయి 6లో



నల్లగొండ మార్కెట్‌కు భారీగా నిల్వలు

- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయంటూ గేట్లు తెరవని అధికారులు
- 6 గంటల పాటు రైతుల రాస్తారోకో

2లో

బోదకాలు బాధితులకు రూ.1000 పెన్షన్

- మందులు, వైద్య సేవలు ఉచితం
- ఆశాలకు మరోసారి జీతం పెంపు
- రెండవ ఎఎన్ఎంలకు కూడా..
- ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో బోదకాలు బాధితులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్‌ను అందించేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బోదకాలు వ్యాధితో బాధపడుతున్న దాదాపు 47 వేల మందికి కొంత మేరకు ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ కూర్' అనే తరువాయి 6లో



పట్టాదారు పాస్‌బుక్కులపై నా ఫొటో వద్దు

- రైతు ఫొటో మాత్రమే ఉండాలి
- ముదురు ఆకుపచ్చ అట్ట నమూనాను ఎంపిక చేస్తూ సిఎం ఆదేశం



మన తెలంగాణ / హైదరాబాద్ : పట్టాదారు పాస్‌బుక్‌లలో కేవలం లబ్ధిదారుల (రైతుల) ఫొటో మాత్రమే ఉంటుందని, తన ఫొటో ముద్రించవద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పంటలకు గుర్తుగా పాస్‌బుక్‌ల కవర్‌పేజీని ముదురు ఆకుపచ్చ రంగులోనే ముద్రించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. పాస్‌బుక్‌లలో రైతుల తరువాయి 6లో



జడ్జి లోయా మృతిపై సిట్ దర్యాప్తును కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిసిన 144 మంది విపక్ష ఎంపిలు 10లో

ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి

- ప్రత్యేక విమానంలో వెళ్లిన కెసిఆర్
- నాలుగైదు రోజులు అక్కడే, యాత్రకు రాజకీయ ప్రాధాన్యం?

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం బయలుదేరి వెళ్ళారు. నాలుగైదు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండవచ్చని సమాచారం. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రభుత్వం తరువాయి 6లో

రాహుల్ పప్పు కాదు

- గుజరాత్‌లో బిజెపిని పిప్పి పిప్పి చేశారు
- కెటిఆర్ మాటలు జుగుప్సాకరం : జానారెడ్డి

3

కొకైన్‌తో నైజీరియన్లు



మన తెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో : మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల తరువాయి 6లో

నల్లగొండలో గెలిచేది ఉత్తమ్, జానారెడ్డే

- టిఆర్ఎస్ సర్వేలో వెల్లడి?

మన తెలంగాణ/ హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి కాంగ్రెస్ తరుపున పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె. జానారెడ్డి మాత్రమే గెలవనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా ఐదు సీట్లు వచ్చిన ఈ జిల్లాలో రెండు స్థానాలతోనే సరిపెట్టుకోనుంది. ఈ విషయంలో ఇటీవల తరువాయి 6లో

కుంచెపోటు



అయితే నేనూ పకోడీ దుకాణం పెట్టుకోవలసిందేనా..?

సుబాబులు.. జామాయిల్‌లకు గిట్టుబాటు ధర!

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రైతులు సాగు చేసిన సుబాబులు, జామాయిల్‌కు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టిడిపి ఎంఎల్‌ఏ సండ్ర వెంకటవీరయ్య మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావును కోరారు. ఈ మేరకు టిడిపి నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బిఎన్. రెడ్డి, బుచ్చిలింగంలతో కలిసి హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో శుక్రవారం ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనే దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో సుబాబులు, జామాయిల్ సాగు చేస్తున్నారని, ఎకరా సాగుకు దాదాపు రూ. 30 వేలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. అయితే భద్రాచలం బిపిఎల్ కంపెనీ రైతులకు గిట్టుబాటు ధర రాకుండా దళారులను ప్రోత్సాహిస్తున్నదని, పంటను పొరుగు రాష్ట్రాలలో మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పరంగా వెంటనే తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని కాపాడాలని కోరారు. కనీసం టన్నుకు రూ. 5500 చెల్లించే విధంగా బిపిఎల్ కంపెనీతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి హరీశ్‌రావు ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సండ్ర వెంకటవీరయ్య మీడియాకు చెప్పారు.



టిఆర్‌ఎస్ రాజ్యసభ రేసులో వీరే

మనతెలంగాణ/హైదరాబాద్:త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలో టిఆర్ఎస్ గెలువనున్న మూడు స్థానాల్లో ఒకటి యాదవులకు ఇస్తానని టిఆర్‌ఎస్ అధినేత , సిఎం కెసిఆర్ ఇది వరకే ప్రకటించారు. ఆ సీటు కోసం యాదవుల సామాజిక వర్గం నుండి మాజీ ఎంఎల్‌ఏ నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, గొర్రెల పెంపకం దారుల ఫెడరేషన్ ఛైర్మన్ రాజయ్య యాదవ్, అరికెల నాగేశ్వర్ యాదవ్, నల్లగొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, మెదక్‌కు చెందిన మురళీయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

మార్కెట్‌కు పోటెత్తిన కందులు

- నల్లగొండ జిల్లా వ్యవసాయయార్డుకు తరలించిన రైతులు
- ఇతర రాష్ట్రాల నుండి వచ్చారంటూ గేటు తీయని అధికారులు
- రాస్తారోకో చేసిన రైతన్నలు



మన తెలంగాణ/నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైద్రాబాద్ రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్‌కు కందులను విక్రయించేందుకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మండల పరిధిలోని రైతులు పెద్ద ఎత్తున వివిధ వాహనాలలో కంది రైతులు తరలిరావడంతో మార్కెట్ కిటకిటలాడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరకు కొనుగోలు చేస్తున్నందున వేరే రాష్ట్రాల నుండి కందులను విక్రయించేందుకు వచ్చారంటూ అధికారులు మార్కెట్ గేటు తీయలేదు. ఉదయం 5 గంటల నుండి సుమారు 11 గంటల వరకు వేచి చూసిన రైతులు ఆగ్రహంతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరు నెలల పాటు ఎండనక, వాననక శ్రమించి చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొస్తే అధికారులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చారంటూ కనీసం జిల్లా వాసులని గుర్తుపట్టలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారంటూ మండిపడ్డారు. అవసరమైతే ఆధార్ కార్డు ప్రకారం వరుస సంఖ్యలో ట్రాక్టర్లను మార్కెట్‌కు అనుమతి ఇచ్చి స్థానిక రైతులు అని రుజువైన తరువాతే కొనుగోలు చేయాలని అధికారులకు విన్నవించారు. దీంతో రైతులకు అధికారుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు హైద్రాబాద్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని రైతులను శాంతపరచి రాస్తారోకోను విరమింపచేశారు. అనంతరం ఉదయం 11:30 గంటల తరువాత వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో కందులు క్వింటాల్‌కు రూ. 5450 మద్దతు ధరకు అధికారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ప్రశాంతంగా వరుస క్రమంలో కందులను విక్రయించడం జరిగింది. రాస్తారోకో చేసిన వారిలో రైతులు వెంకట్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్, లింగయ్య, వెంకన్న, వెంకటయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, మహిళా రైతులు లక్ష్మమ్మ, వెంకటమ్మ, పారిజాత తదితరులు పాల్గొన్నారు.



684 బస్తాల కంది నిల్వలు సీజ్

మన తెలంగాణ/ హాలియా: వినుకొండ నుంచి కందులు కొనుగోలు చేసి హాలియా మార్కెట్‌లో విక్రయిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు గుడవల్లి శ్రీనివాస రావు అనే ట్రేడర్‌కు చెందిన 684 బస్తాల కందులను అనుముల మండల తహసీల్దార్ కె.సి ప్రమీ లా, ఎస్.ఐ. సతీష్‌కుమార్ శుక్రవారం సీజ్ చేశారు. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి కందు లు తీసుకురావడంపై అనుమా నం వ్యక్తపరుస్తూ అనుములకు చెందిన పరుశురాం ఫిర్యాదు చేయడంతో అతని గోదాంని తనిఖీ చేయగా శుక్రవారం రోజు వినుకొండ ట్రేడర్స్ నుంచి 178 క్వింటాళ్ల కందులు లారీలో దిగుమతి చేసినట్లు అదే విధంగా గతంలో ఆగోదా ముల్లో కందులు నిల్వ ఉన్నాయని మొత్తంగా లెక్కించగా 684 బస్తాలు ఉన్నట్లు గుర్తించి జెసీకి నివేదించినట్లు తెలిపారు. వాహనాన్ని ఎస్.ఐకి అప్పగించినట్లు పేర్కొన్నారు.

22న 'చలో బస్ భవన్'

మన తెలంగాణ /హైదరాబాద్/ముషీరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2017 ఏప్రిల్ 1 నుంచి జరగవలసిని వేతన సవరన సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తూ మొండి వైఖరిని నిరసిస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టిజెఎంయు) ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ''ఛలో బస్ భవన్''ను నిర్వహిస్తున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఛలో బస్ భవన్‌కు సంబంధించిన పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్‌తో కలిసి మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం టిఎంయు యాజమాన్యంతో కుమ్మ క్కై కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. అద్దె బస్సులను పూర్తిగా రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలని, నామ్స్ ప్రకారం వివిధ క్యాటగిరీల్లో ఉన్న అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్లన్నింటిని పరిష్కరించాలని ఈ నెల 22వ తేదీన తలపెట్టిన ఛలో బస్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్య క్షులు ప్రేమ్‌నాథ్, జాయింట్ సెక్రటరీలు స్వాములయ్య, ఈ ఎన్.గౌడ్, సుదర్శన్, గోవర్ధన్, కృష్ణ, డిజె.రెడ్డి, చారి, శ్రీనివాస్, యాదయ్య, నరేందర్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.



ఎర్రజొన్న, పసుపు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం

- ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం

మనతెలంగాణ/ఇందూరు: ఎర్రజొన్న, పసుపు పంట రైతులను ఆదు కోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులకు ఐకాస మద్దతు ఉంటుందని ఐకాస చైర్మన్ కోదండరాం అన్నారు. శుక్రవారం నగరంలో కలెక్టరేట్ ఎదుట రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు కోదండరాం సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 సంవత్సరంలో ఆర్మూర్‌లో జరిగిన రైతుల సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఎర్రజోన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, పంటలకు ముందే ధరను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాని టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటుతున్న ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజోన్న లను క్విం టాల్‌కు రూ.4500 చొ ప్పున, పసుపుకు క్వింటాల్‌కు రూ. 15వేల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జిల్లాలో పసుపు బోర్డు ను వెంటనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, పసల్ బీమాను సర్వే నెంబర్ వారీగా అమలు జరపాలని, రైతులకు ఐకాస మద్దుతు ఉంటుందని కొదండరాం అన్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు జిల్లా సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కమిటీ చైర్మన్ దేవరాం, రఘుపతిరెడ్డి, ప్రభాకర్, చంద్రమోహన్, రామకృష్ణ, గంగాధర్ రైతులు పాల్గొన్నారు.

పరారీలోనే పురుషోత్తంరెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ డైరెక్టర్ కె.పురుషోత్తంరెడ్డి పరారీలో ఉన్నారు. ఇతని కోసం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి వారం రోజుల నుంచి గాలిస్తున్నారు. మరోవైపు పురుషోత్తంరెడ్డి ఆస్తులు చిట్టాను ఎసిబి అధికారులు తోడుతున్నారు. బినామీల పేరుపై కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారని తేలింది. దీంతో పురుషోత్తంరెడ్డికి బినామీలుగా ఉన్న ఇద్దరిని ఎసిబి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. బినామీలుగా ఉన్న హబ్సిగూడకు చెందిన శ్రీసాయి హరి హర ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న ఎ.యాదవరెడ్డి, గండిపేటకు చెందిన జి. నిశాంత్‌రెడ్డిల ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు తాజాగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిశాంత్‌రెడ్డి చేపట్టిన రూ.30 కోట్లకు సంబంధించిన ఓ ప్రాజెక్ట్‌లో పురుషోత్తంరెడ్డి పెట్టుబడులు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. దీంతో యాదవరెడ్డి, నిశాంత్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 2వ తేదీన ఎసిబి అధికారులు పురుషోత్తంరెడ్డి, అతని బంధువుల ఇళ్లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో అమీర్‌పేట, గండిపేట, శామీర్‌పేట, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, మూసాపేటలో పారిశ్రామిక షెడ్లు, మియాపూర్, చందానగర్ ప్రాంతాలలో ఉన్న అతనికి సంబంధించిన రూ.5 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న పురుషోత్తంరెడ్డి, అతని బావమరిది శ్రీనివాస్‌రెడ్డిల ఆచూకీ తెలిసిన వారు ఎసిబి డిఎస్‌పి ప్రతాప్ 9440446149 సెల్ నెంబర్‌పై సమాచారం అందించాలని ఎసిబి అధికారులు కోరారు.

డెయిరీ ప్రాసెసింగ్ నిధి అమలుకు కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : డెయిరీ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయల అభివృద్ధి నిధి పథకం అమలుపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి సమీక్ష కమిటీని నియమించింది. ఈ మేరకు శుక్రవారం పశుసంవర్ధక కార్యదర్శి సందీప్ సుల్తానియా శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, నాబార్డు సిజిఎం నామినిగా, ఆర్థిక శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్ సొసైటీ, ఎన్‌సిడిసి, పశుసంవర్థక శాఖ నుంచి ప్రతినిధులు సభ్యులుగా కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

కౌలు..పోడు రైతులకూ పెట్టుబడి

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో సబ్సిడీపై ఇచ్చిన ట్రాక్టర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. జస్టిస్ చంద్రకూమర్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు టి.సాగర్, పశ్యపద్మ, కె.రంగయ్య, పి.ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే వానాకాలం నుంచి అమలు చేయనున్న ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి పథకాన్ని కౌలు, పాతపోడు రైతులకూ వర్తింపజేయాలని తీర్మానించారు. ఈ విషయంపై పూనరాలోచించి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. ఈ నెల 15న జరిగే రాష్ట్రస్థాయి సదస్సులో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అలాగే వరంగల్ మార్కెట్ యార్డులో మరణించిన రైతు కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.



మసీదు వదులుకోడానికి సిద్ధంగా లేము : ముస్లిం పర్సనల్ లా బోర్డు

మన తెలంగాణ / హైదరాబాద్ : బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ లాంటి పలు అంశాలపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హైదరాబాద్‌లోని ఒవైసీ ఆసుపత్రి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బాబ్రీ మసీదు అంశంపైనా, శంకరాచార్య చర్చల అంశంపైనా, ట్రిపుల్ తలాక్‌పైనా సుదీర్ఘంగా చర్చ జరిగింది. బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రెయిన్ మహసూజ్ రహమానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపి అసదుద్దీన్ ఒవైసీతో పాటు సుమారు 45 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడారు. బాబ్రీ మసీదు అంశంపైన సుదీర్ఘంగా చర్చించామని, గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నట్లు తీర్మానం చేశామని తెలిపారు. బాబ్రీ మసీదు విషయంలో ఎలాంటి చర్చలకు బోర్డు సిద్ధంగా లేదని, మసీదును వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దీని గురించి ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని, కోర్టు ఏ తీర్పు ఇస్తే దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పుకు అవకాశం లేదని పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో భారీ కుంభకోణాలు



మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, అవి పత్రికల్లో వచ్చే వరకు ప్రభుత్వానికి కూడా తెలియదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్, సిర్‌పూర్ కాగజ్‌నగర్, తాండూరుల నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై ఆకర్షితులవుతున్న ప్రజలు బిజెపిలో చేరుతున్నారన్నారు. పదేళ్ల కాంగ్రెస్ అవినీతి పాలనను ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. కుటుంబ పాలనలో టిఆర్‌ఎస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో ఆదిలాబాద్ జిల్లా నుంచి అసిఫాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ నేత, జడ్‌పిటిసి రాము నాయక్, శాంతాపూర్ సర్పంచ్ విజయ్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు పుండాలిక్, అమర్‌సింగ్, వెంకట్ రావుతో పాటు పలువురు ఉన్నారు.

ఉత్తమ్‌ది రిటైర్మెంట్ వయసు



మన తెలంగాణ/హైదరాబాద్ : పిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రిటై ర్మెంట్ వయస్సులో ఉన్నారని, కాని మంత్రి కెటిఆర్ యంగ్ స్టార్ అని, ఆయనకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉన్నా దానిని పణంగా పెట్టి సవాలు విసిరారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా ఉత్తగానే తెలంగాణ ఇవ్వలేదని, ఇవ్వా ల్సిన పరిస్థితి వచ్చిందని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రాలేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టటం లేదని బిజెపి నేత లక్ష్మణ్ అంటున్నారని, ఆయన ఎప్పుడైనా పొత్తులు లేకుండా గెలుస్తారా అని ప్రశ్నించారు.

కెటిఆర్ స్థాయి రాహుల్, ఉత్తమ్ కంటే పెద్దదే..



మంత్రి కెటిఆర్ స్థాయి రాహుల్ గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల కన్నా పెద్దదే తప్ప చిన్నది కాదని టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కెటిఆర్ స్థాయిని నిర్ణయించాల్సింది కాంగ్రెస్ నేతలు కాదని, ఆయనకు సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా ఒక స్థాయి ఉందన్నారు. కొన్ని పదవులకు సంతృప్తి పడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టిన కాంగ్రెస్ నేతలను దద్దమ్మలనే గాక మరేమిటంటారు. అపుడు జైపాల్ రెడ్డి, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను తిట్టినవారేనన్నారు. కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మిషన్ భగీరథపై చవకబారుగా మాట్లాడుతున్నారన్నారు.

కాంగ్రెస్ నేతలది సైంధవ పాత్ర..



కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ ప్రజల భాషలోనే విమర్శలు చేశారని టిఆర్ ఎస్ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ అన్నారు. టిఆర్ ఎస్ ఎల్‌పి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ప్రతి దాన్ని అడ్డుకునే కాంగ్రెస్‌ను లోఫర్ పార్టీ అనే అంటారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారని, భారతంలో బాలచంద్రుడిలా మంత్రి కెటిఆర్ తెలంగాణ అభివృద్ధి ని భుజాన వేసుకున్నారు' అని పేర్కొన్నారు. ఎంఎల్‌సి శంభీపూర్ రాజు మాట్లాడుతూ మంత్రి కెటిఆర్‌కు విశేష ప్రజాధారణ ఉందన్నారు. ఎంఎల్‌ఎ గణేశ్‌గుప్తా మాట్లాడుతూ మంత్రి కెటిఆర్‌కు అమెరికా వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందడం ఆయన పని తనానికి నిదర్శనమన్నారు.

పిఎసిలో కాంగ్రెస్ నేతల అసంతృప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పిఎసి) సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ కమిటీ హాల్‌లో పిఎసి చైర్‌పర్సన్ డాక్టర్ జె.గీతారెడ్డి అధ్యక్షతన శుక్రవారం పిఎసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 1985 నుండి 2001 వరకు సింగరేణి సంస్థ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల మినహాయింపునకు సంబంధించిన అంశాన్ని పిఎసి చర్చించింది. ఈ అంశంపై కోర్టు నిర్ణయం తరువాత 2004 నుండి 2013 వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సమావేశం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్ ఉత్పత్తి, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం, పిపిఎల గురించి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. జీవన్‌రెడ్డి పిపిఎల పట్ల పలు ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. వీటిపై సమాధానానికి సంతృప్తి చెందకపోవడంతో మరో వారం రోజుల్లో పూర్తి సమాచారంతో నివేదిక సమర్పించాలని చైర్‌పర్సన్ గీతారెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

రాష్ట్రపతితో మంత్రి కెటిఆర్ భేటీ



మన తెలంగాణ/న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఉదయం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెపట్టిన వరల్ ఐటి కాంగ్రెస్ 2018 సదస్సు ముగింపు సభకు రాష్ట్రపతి ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి 21వరకు హైదరా బాదులో నాస్కామ్ అధ్వర్యంలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ వరల్ ఐటి కాంగ్రెస్‌ను ప్రధాన మంత్రి విడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 150 మందికి పైగా పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు.

జాదవ్‌పై ప్రశ్నలకు స్పందించలేదు

ఇస్లామాబాద్: కుల్‌భూషణ్ జాదవ్ పాస్‌పోర్టు,ఆయన సర్వీసు వివరాలకు సంబంధించి తామడిగిన ప్రశ్నలకు భారత్ ఇంకా సమాధానం ఇవ్వకపోవడం విచారకరమని పాక్ పేర్కొంది. శుక్రవారం పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైసల్ మాట్లాడుతూ పాక్ లోని అనేక ఉగ్రవాద సంస్థలతో తనకు సంబంధమున్నట్లు జాదవ్ అంగీకరించారన్నారు. హుస్సేన్ ముబారక్ అలీ పేరుతో జాదవ్ ఎలా పాస్‌పోర్టు తీసుకున్నాడో వివరాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.


ఎయిమ్స్ ఎక్కడి గొంగళి అక్కడే!

- లోక్‌సభలో జైట్లీ ప్రకటనకు ఏడాది పూర్తి
- రాజకీయ నిర్ణయం కోసం ఎదురుచూపులు

మన తెలంగాణ/హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇస్తామని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రకటన చేసి సరిగ్గా ఏడాది ముగిసింది. గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 4.19 గంటలకు 'తెలంగాణకు చెందిన నా మిత్రుడు జితేందర్ రెడ్డి ఎయిమ్స్ ఇవ్వాల్సిందిగా అడిగారు. నేను ఇస్తున్నాను' అని లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు ముగియడానికి అర నిమిషం ముందు ప్రకటించారు. ఆయన ప్రకటనే ఆ సమావేశాలకు ఆఖరి మాటలు. సరిగ్గా ఏడాది తర్వాతి పరిస్థితులను పరిశీలిస్తే తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వడం ఎక్కడి గొంగళి అక్కడగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మంత్రివర్గంలో చర్చకూ రాలేదు, ఆమోదం సంగతి అసలే లేదు. కేంద్ర వైద్యారోగ్య నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనమూ జరపలేదు. నిధుల మంజూరూ లేదు. రాజకీయ నిర్ణయం కోసమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది కాలంలో తెలంగాణ మంత్రులు, ఎంపిలు పలుమార్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిని, ఆర్థిక మంత్రిని కలిసి విన్నవించారు. తాజాగా శుక్రవారం ఉదయం ఈ ఇద్దరు కేంద్ర మంత్రులతో రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సైతం సమావేశమై విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం జరిగే ఎస్టిమేట్స్ ఫైనాన్స్ కమిటీ (ఇఎఫ్‌సి) సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. లోక్‌సభలో హామీ ఇచ్చినప్పటికీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేమని, నిధుల్ని విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వాలన్న స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లయితే ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి ఉండేదని, తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ప్రకటన ఉండి ఉండేదని వ్యాఖ్యానించారు. గతేడాది జైట్లీ చేసిన ప్రకటన ప్రకారం ఎయిమ్స్ ఇవ్వాలన్న ఉద్దేశమే ఉన్నట్లయితే 'సవరించిన అంచనాల' బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉండేదని, తాజా బడ్జెట్‌లో కూడా ఎలాంటి హామీ లేనందువల్ల ఇప్పటికింకా రాజకీయ నిర్ణయం జరగలేదనే భావించాల్సి ఉంటుందని టిఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. వచ్చేవారం జరిగే ఇఎఫ్‌సి సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాని కొనసాగింపుగా మంత్రివర్గంలో ఆమోదం లభిస్తే ఎయిమ్స్ గండం గట్టెక్కినట్లే. వెంటనే ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక అడుగు ముందుకేసి కనీసం మౌలిక సౌకర్యాలను నెలకొల్పుకోడానికి టోకెన్ రూపంలో నాలుగైదు కోట్ల రూపాయలు మంజూరుచేసే అవకాశం ఉంది. దానికనుగుణంగా కేంద్ర బృందం సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వడంతో పాటు సవరణలను ప్రతిపాదిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ తరహా ఆధునిక వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణకు ఒక ఎయిమ్స్‌ను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలి



మన తెలంగాణ/న్యూఢిల్లీ: తెలంగాణలో ఎయిమ్స్‌కు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం పార్లమెంట్ భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ , కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాలను లక్ష్మారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గత బడ్జెట్‌లో తెలంగాణకు ఎయిమ్స్‌కు ప్రకటించిన నేపథ్యంలో, ఎయిమ్స్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిన నేపథ్యంలో ఎయిమ్స్ అవసరాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. సిఎం కెసిఆర్ ఆరోగ్య శాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన ఆదేశాల మేరకు కేంద్ర మంత్రుల్ని కలిసి ఎయిమ్స్ నిధులపై చర్చించామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కావాల్సిన స్థలం, ఇతర సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుధన్‌తో సమావేశమై ఎయిమ్స్ నిర్మాణానికి సంబంధించి సత్వరమే నిర్ణయం తీసుకోవడంతో పాటు, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మారెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు ఎపి జితేందర్ రెడ్డి, నగేశ్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు.

పప్పు కాదు.. పిప్పిపిప్పి చేశాడు

- రాహుల్‌పై కెటిఆర్ వ్యాఖ్యలకు జానారెడ్డి దీటైన జవాబు



మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పప్పు కాదని, గుజరాత్ ఎన్నికల్లో బిజెపిని పిప్పి పిప్పి చేసి ప్రధాని మోడీకి మూడు చెరువుల నీళ్లు తాగించాడని ప్రతిపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడిన మాటాలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ఇది రాజకీయ అహంకారానికి, దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో సిఎల్‌పి ఉప నాయకులు టి.జీవన్‌రెడ్డి, డా. జె.గీతారెడ్డి, కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి, విప్ ఎస్.ఎ.సంపత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ 130 కోట్ల జనాభాకు సంబంధించిన జాతీయ పార్టీ అధ్యక్షుడని, ప్రధాని అయ్యే అవకాశమున్నా తీసుకోలేదని గుర్తుచేశారు. రాజకీయాల్లో సంస్కారం, హుందాతనం అవసరమని, కెసిఆర్, టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడిన తీరులో మాట్లాడవద్దని గతంలో కూడా తమ పార్టీ వాళ్లకు చెప్పానన్నారు. కెటిఆర్ వాడిన మాటల కారణంగా సభ్యతా, సంస్కారం నాశనమై, రాజకీయ విలువలు దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోఫర్ అంటే తాము కూడా టిఆర్‌ఎస్ బ్రోకర్ పార్టీ అనగలమ ని, కాని సంస్కారం అడ్డొస్తుందన్నారు. కాలిగోరుతో పనికిరాడన్న పార్టీ అధినేత కాళ్లు పట్టుకున్న విషయాన్ని ఏమనాలని జానా ప్రశ్నించారు. గతంలో తన చుట్టూ తిరిగిన వారు సిఎం, మంత్రులు అయ్యారని, అలాగని వారిని చులకన చేయనని, వారి హోదాకు గౌరవం ఇవ్వాలన్నారు.

ప్రచారం కోసమే సవాళ్లు: ప్రచారం కోసమే కొందరు సవాళ్లు చేస్తుంటారని, తాను ఆ కోవకు చెందిన వ్యక్తిని కాదని జానారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయని ప్రశ్నించగా, తాను అంకె చెప్పనని, కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ప్రజలు పార్టీని గెలిపించేందుకు తహతహలాడుతున్నారని అన్నారు. టిజెఎసి చైర్మన్ కోదండరామ్ పార్టీ గురించి ప్రస్తావించగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ లోకసభలో అవమాని స్తే టిఆర్‌ఎస్ ఎంపిలు నోటికి బట్ట కట్టుకొని మౌనంగా కూర్చున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన ప్పుడు కెటిఆర్ సహా కెసిఆర్ కుటుంబమంతా సోని యాగాంధీ ఇంటికి వెళ్లినప్పుడు రాహుల్‌గాంధీ పప్పు అనిపించలేదా అని గీతారెడ్డి ప్రశ్నించారు. రామ్మో హన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప థకాల గురించి మోడీ ఆరా తీయిస్తున్నారని, అలాంటి కాంగ్రెస్‌ను అవమానిస్తారా? అని నిలదీశారు.

ఆరోగ్యంలో కేరళ టాప్.. యుపి లాస్ట్

- నీతి అయోగ్ ఆరోగ్య సూచీ

న్యూఢిల్లీ: నీతి అయోగ్ ఆరోగ్య సూచీ అతిపెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేరళ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఈ రంగంలో వృద్ధిని కనబర్చినప్పటికీ ఉత్తరప్రదేశ్ చివరి స్థానానికే పరిమితమైంది. కేరళ తర్వాత స్థానాల్లో పంజాబ్, తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. 'ఆరోగ్య రాష్ట్రాలు, ప్రగతిశీల భారతం : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకులపై నివేదిక'లో ఈ విషయం వెల్లడైంది. ఎలాంటి ప్రగతిని చూపలేకపోయిన రాజస్థాన్, బీహార్, ఒడిశా రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వార్షికంగా పెరుగుతున్న వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లో మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), ఐదేళ్ల లోపు వారి మరణాలు రేటు (యు5ఎంఆర్), పూర్తిస్థాయి వ్యాధి నిరోధక శక్తిని కలిగించుట, ఆస్పత్రుల్లో ప్రసవాలు తదితర అంశాల్లో గరిష్ట స్థాయి వృద్ధిని సాధించాయి. ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో మిజోరం మొదటి స్థానంలోనూ, ఆ తర్వాత మణిపూర్, గోవాలు నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ ఉత్తమ ప్రగతిదాయకతను, అత్యధిక వార్షిక పెరుగుదల ప్రగతిని నమోదు చేసుకుంది. ఆరోగ్య సూచీ అనేది సహకార, పోటీపరమైన సమాఖ్యకు సాధనంగా పనిచేస్తుందని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నదని నివేదిక విడుదల సందర్భంగా నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కంత్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని 730 జిల్లా ఆసుపత్రుల ర్యాంకులను వాటి పనితీరు ఆధారంగా ప్రకటిస్తామని చెప్పారు. మంచి ప్రగతిని, ప్రదర్శనను ప్రోత్సహించడమే తమకు కావలసిందని అన్నారు. నీతి అయోగ్ సభ్యులు వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సూచీ గణాంకాల మేరకు ఆరోగ్య రంగంలో వచ్చిన సమగ్ర, మెరుగైన ఫలితాలు రాష్ట్రాల మధ్య అవగాహన, సహకారం, పోటీపరమైన సమాఖ్యలకు దోహదపడనున్నాయని అన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి ప్రీతి సుదాన్ మాట్లాడుతూ ఆరోగ్య సూచీలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకున్న రాష్ట్రాలకు తమ మంత్రిత్వశాఖ త్వరలోనే అనుసంధాన ప్రోత్సాహకాలను ప్రకటించనుందని వెల్లడించారు.

తెలంగాణలోనే వైద్య ఖర్చులెక్కువ

దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది తెలంగాణలోనే. ప్రసూతికి వెచ్చించే ఖర్చును ఆధారంగా తీసుకుని వైద్యానికి సగటున అయ్యే ఖర్చును కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ గణించింది. తెలంగాణలో వైద్య ఖర్చు ఒక్కొక్కరికి సగటున రూ. 4,020 మేరకు ఖర్చవుతున్నట్లు తేలింది. కేరళలో ఇది రూ. 6,901గా ఉంది. అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఎక్కువగా మణిపూర్‌లో రూ. 10,076గా ఉండగా, దాద్రా నగర్ హవేలిలో కేవలం రూ. 471గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌లు ప్రపంచబ్యాంకుతో కలిసి చేసిన అధ్యయనం ద్వారా స్పష్టమైంది. 2014–16ను ప్రామాణికంగా తీసుకుని ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించింది. దేశవ్యాప్తంగా తెలంగాణ 12వ ర్యాంకులో నిలిచింది. తెలంగాణ 55.39 పాయింట్లతో 11వ స్థానంలో నిలవగా కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే ఎక్కువగా ఆడ శిశువులు (ప్రతి వెయ్యి మంది మగ శిశువులతో పోలిస్తే) కేరళలో 967గా ఉండగా 918 మందితో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల విషయంలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.

విపక్షాలపై మోడీ విషం

పార్లమెంట్ వేదిక దుర్వినియోగం బాధాకరం : సురవరం

- విభజన హామీలపై బడ్జెట్‌లో స్పష్టత లేదు
- నేతల వ్యక్తిగత దూషణలు మంచిదికాదు



మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికను ప్రధాని మోడీ దుర్వినియోగం చేయడం విచారకరమని, తద్వారా ఆయన స్థాయి తగ్గిందని, ప్రధాని హుందాగా ప్రజల సమస్యలపై మాట్లాడాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎపి, తెలంగాణకు ఇచ్చిన హామీల పట్ల బడ్జెట్‌లో, మోడీ ఉపన్యాసంలో ఎక్కడా స్పష్టత రాలేదన్నారు. మోడీ ఉపన్యాసం ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడినట్లుగానే ఉందన్నారు. ముఖ్యంగా ఎపి విషయంలో మోడీ తన ఉపన్యాసంలో రాజకీయ ప్రత్యర్థులపై విషం కక్కడం తప్ప అసలు సమస్యలను ప్రస్తావించలేదని, బిజెపి వైఫల్యాల నిరాశను ప్రతిపక్షాలపైకి నెట్టివేయడానికి ప్రయత్నించారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మఖ్దుంభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ(ఎం) మినహా అన్ని పార్టీల అంగీకారంతో జరిగిన ఉమ్మడి ఎపి విభజనపై మోడీకి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. 'తెలంగాణకు వ్యతిరేకమని, తాను ప్రధానిగా ఉంటే తెలంగాణ ఇచ్చే వాడిని కాదని' మోడీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతున్నదన్నారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందంటున్న మోడీ బిజెపి హయాంలో జరిగిన రెండు రాష్ట్రాల ఆస్తుల విభజనను ఎందుకు సరిచేయలేదన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విభజన హామీల కోసం ప్రతిపక్షాలతో కలిసి టిఆర్‌ఎస్ మొదట కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలు ప్రకటనల స్థాయి నుంచి తిట్ల వరకు, రాజకీయాల నుంచి వ్యక్తిగత దూషణలకు వెళ్లడం సరైంది కాదని సుధాకర్‌రెడ్డి అన్నారు. సంస్కారవంతంగా విధానాలపై మాట్లాడాలని తద్వారా తెలంగాణ రాజకీయ విలువలను కాపాడాలన్నారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దేశ తొలి ప్రధాని నెహ్రూ స్థానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే బాగుండేదనే అంశాలను ప్రధాని మోడీ తెరపైకి తెస్తున్నారని రాష్ట్రాల విలీనం పటేల్ చేశారని, నెహ్రూ కాదని, కాశ్మీర్ గురించి పటేల్‌కు తెలియకుండా నెహ్రూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. సోషలిస్టు భావాలను కలిగి నెహ్రూను అపఖ్యాతి పాలు చేసేందుకు సంఘ్ పరివార్ శక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. పెట్రోల్ డీజల్‌పై కస్టమ్స్ సుంకాన్ని నామమాత్రంగానే తగ్గించినప్పటికీ దానిని కూడా ఉపసంహరించుకోవడం అన్యాయమన్నారు. పారదర్శకత గురించి మాట్లాడుతున్న బిజెపి ప్రభుత్వం రాఫెల్ విమానాల ఒప్పందం వివరాలను బయటపెట్టాలని, దాని గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు.

డా. నారాయణ మాట్లాడుతూ విభజన హామీల కోసం ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నందునే బిజెపిపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు బిజెపిపై చంద్రబాబు పోరాడితే బాగుండేదన్నారు. ఎపి బంద్‌లో పాల్గొనకుండా బంద్ విజయవంతమైందని టిడిపి ప్రకటించడం ద్వారా ప్రధానిని చంద్రబాబు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా లేదా చిత్తశుద్ధితో హామీల అమలు కోసం మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ విభజన హామీల అమలు విషయంలో తెలుగు రాష్ట్రాలపై బిజెపి కపట ప్రేమ ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఫార్మా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, ఫార్మా వైద్యుల్ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


సురవరంతో విహెచ్ భేటీ

సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు భేటీ అయ్యారు. మఖ్దూం భవన్‌కు వచ్చిన విహెచ్ సుమారు గంట సేపు సమావేశమయ్యారు. సిపిఐ కార్యదర్శి డా.కె.నారాయణ కూడా ఉన్న భేటీలో తాజా రాజకీయాల గురించి చర్చించినట్లు సమాచారం.



ఎన్‌హెచ్‌ఆర్‌సికి సైనికుల పిల్లల ఫిర్యాదు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో సైన్యంపై ఇటీవల అల్లరి మూకలు రాళ్లు విసరడం, దాడికి పాల్పడటంపై సరైన విచారణ కోసం జోక్యం చేసుకోవాలని సైనికుల ముగ్గురు పిలలు చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) విచారణకు స్వీకరించింది. ఈ అంశానికి సంబంధించి వాస్తవ నివేదికతోపాటు, వారు లేవనెత్తిన అంశాలపై ప్రస్తుత పరిస్థితిని తెలపాలని రక్షణ మంత్రిత్వశాఖను మానవ హక్కుల సంఘం కోరింది. జమ్మూకశ్మీర్, ఇతర రాష్ట్రాలలోని తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో మోహరించిన జవాన్లు, సైనికాధికారుల భద్రత అంశాన్ని సైనికుల పిల్లలు లేవనెత్తారు. అనేక సార్లు సైనికుల మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లు వారు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాళ్లదాడికి పాల్పడిన వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విరమించుకోవడంతో సైనికుల ఆత్మస్థైరం దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 27న సైనికులపై దాడితో తాము కలత చెందుతున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణకు మోహరించిన సైనికులపై అల్లరి మూకలు దాడి చేసిన తేదీల వారి ఘటనలకు సంబంధించిన పేపర్ కటింగులను దరఖాస్తుతో పాటు జతచేశారని తెలిపింది. సైనికులపై రాళ్లదాడికి పాల్పడితే పలు దేశాల్లో విధిస్తున్న శిక్షలను ఉటంకించారని పేర్కొంది.



"ఉన్నతంగా ఆలోచించేవారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు. వారి ఆలోచనలే వారి మిత్రులు. – థామ్సన్"

ప్రతిపక్ష ఐక్యతకు సోనియా చొరవ

సంపాదకీయం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తానని ప్రకటించటం ద్వారా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ తాను రాజకీయాల్లో క్రియాశీలంగా కొనసాగుతానన్న సందేశం ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ముగిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన మరుసటిరోజు సిపిపి సమావేశంలో ఆమె ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం వాస్తవ స్థితిగతులతో సంబంధం లేకుండా తన సొంత ప్రచారం, అబద్ధాల్లో జీవిస్తున్నదని ఎదురుదాడి చేశారు. ఈ ప్రభుత్వం చెప్పేది నమ్మవలసి వస్తే, 2014కు పూర్వం భారతదేశం ఏమి సాధించలేదని భావించాల్సి వుంటుందన్నారు. ''గత నాలుగేళ్లలో భయం, బెదిరింపు వాతావరణం సర్వవ్యాప్తమైంది. మన సమాజ బహుళత్వ స్వభావం హరింపుకు గురైంది. దళితులు, మైనారిటీల్లో కొన్ని విభాగాలు అభద్రతా భావంలో ఉన్నారు. వారిపై దాడులు, హింస చెదురుమదురుగా కాకుండా, సంకుచిత రాజకీయ లాభాల కొరకు మన సమాజాన్ని విభజించేందుకు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి'' అని ఆమె చెప్పారు. ''వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ప్రజాతంత్ర, సర్వపరివేక్షిత, లౌకిక, సహనశీల, ఆర్థికంగా ప్రగతిశీల పథంతో కూడిన భారతదేశాన్ని పునరుద్ధరించేందుకై భావసారూప్య రాజకీయ పార్టీలతో చర్చల్లో కాంగ్రెస్ అధ్యక్షుడితో, ఇతర సహచరులతో కలిసి పనిచేస్తాను'' అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు కూడా బాస్ అని చెప్పటం ద్వారా పార్టీలో రెండు అధికార కేంద్రాలు లేవని స్పష్టం చేశారు.

సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి వైదొలగినప్పటికీ సీనియర్ రాజకీయ నాయకురాలిగా ప్రతిపక్షాల గౌరవం పొందుతున్నారు. ప్రతిపక్షంలోని సీనియర్ నాయకులు కూడా తమ వయసు, అనుభవం రీత్యా రాహుల్ కన్నా సోనియాగాంధీతో వ్యవహారం చేయటానికి సుముఖత చూపుతారు. జాతీయ ప్రాముఖ్యతగల సమస్యలపై పార్లమెంటు లోపల, వెలుపల కలిసి పనిచేసే విషయమై ఇటీవల ఆమె పిలిచిన సమావేశానికి 17 ప్రతిపక్షపార్టీల నాయకులు హాజరు కావటమే ఇందుకు నిదర్శనం. అంతకుముందు ఎన్‌సిపి నేత శరద్‌పవార్ విందు సమావేశానికి కొందరే హాజరైనారు.

ప్రతిపక్ష ఐక్యత గూర్చి ఎవరేమి మాట్లాడినప్పటికీ దానికున్న పరిమితులను విస్మరించరాదు. కాంగ్రెస్ ఎంత బలహీనపడినప్పటికీ అది దేశవ్యాప్త పార్టీగా ఉన్నందున రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో వైరుధ్యం త్రోసిపుచ్చలేనిది. అదే సమయంలో జాతీయ రాజకీయ దృష్టి నుంచి చూచినపుడు కాంగ్రెస్‌ను మినహాయించే ప్రతిపక్ష ఐక్యత అర్థరహితం, నిష్ప్రయోజనం. అది పరోక్షంగా బిజెపికే ఉపకరిస్తుంది. అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలోని నిర్దిష్ట పరిస్థితిని బట్టి, బిజెపిని ఓడించే ఉమ్మడి లక్ష్యాని కనుగుణంగా ప్రతిపక్ష వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయని భావించటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అయినా ప్రతిపక్ష ఐక్యతకు సోనియాగాంధి పిలుపు ఎన్నికల్లో ఐక్యతకు ప్రాథమిక ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది.

ప్రతిపక్ష ఐక్యతలో వామపక్ష ఐక్యత ఒక ముఖ్యాంశం. సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్‌యుసిఐ, సిపిఐ(ఎం.ఎల్), వర్కర్స్‌పార్టీ ఆఫ్ ఇండియా, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, విదుతాలై సిరుతైగల్, ఇంకా కొన్ని ద్రవిడ పార్టీలు ఈ పరిధిలోకి వస్తాయి. బిజెపిని ఓడించేందుకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకై వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల విశాల ఐక్యతను సిపిఐ కోరుకొంటోంది. కాగా బిజెపిని ప్రధాన శత్రువుగా గుర్తిస్తూనే, కాంగ్రెస్‌తో ఎటువంటి అలయెన్స్, సర్దుబాట్లు కూడదనే ప్రకాశ్ కరాత్ పంథాను సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ మెజారిటీ ఓటుతో ఆమోదించి ముందరకాళ్లకు బంధం వేసుకుంది. ఏమైనా ఏప్రిల్‌లో జరిగే సిపిఐ, సిపిఐ(ఎం) జాతీయ మహాసభలు ఇచ్చే స్పష్టత ప్రతిపక్ష ఐక్యత భావనను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతిపక్షాల ఎన్నికల ఎత్తులు, పొత్తులు, వ్యూహాలకు చాలా సమయం ఉన్నందున, మోడీ ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులోపల, వెలుపల ప్రతిపక్ష ఐక్యతకు సోనియాగాంధీ ప్రయత్నం స్వాగతించదగింది.


మోడీలో ఓటమి భయం

చూపు

ధైర్యం చేసి గట్టిగా అరచి చెపితే తాను చెప్పే ఏ విషయాన్నైనా ప్రజలు నమ్మేస్తారనే భ్రమలోనే ప్రధాని నరేంద్రమోడీ ఇంకా ఉన్నట్లు అర్థమౌతోంది. పార్లమెంటులో ఇటీవల ఆయన చేసిన ప్రసంగం ఈ అభిప్రాయానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం తాను సక్రమంగానే పనిచేస్తున్నానని భావించినప్పుడు తన విజయాల గురించి తప్పక ప్రచారం చేస్తుంది. ఇందుకు ఉదాహరణ మాజీ ప్రధాని వాజ్‌పేయి చాటుకున్న 'ఇండియా షైనింగ్' ప్రచారం. తాను సవ్యంగా పాలించటంలేదని అనుకున్ననాడు గత పాలకుల నిజమైన లేదా కల్పిత వైఫల్యాలను ఏకరువుపెట్టడం ఏ ప్రభుత్వమైనా సాగిస్తుంది. గుజరాత్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటమి తప్పదు అని భావించినప్పటినుంచి అధికార భారతీయ జనతా పార్టీ(బిజెపి)ఈ విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు చించుకోవడం ప్రారంభించింది.

150 సీట్లు తప్పక గెలుస్తామన్న ధీమా మాయమై చచ్చిచెడి 99 సీట్లతో గుజరాత్ విజయాన్ని అతికష్టంమీద సొంతం చేసుకుంది మోడీ–అమిత్‌షాల పార్టీ. తరువాత రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేతిలో మూడు ఉప ఎన్నికలను కోల్పోయాక మోడీ తన వాగాడంబరతను రెట్టింపు చేశారు. గుజరాత్‌లో రెండవ రౌండ్ ముందు పార్టీకి లభించిన ఓట్లు అది ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని స్పష్టం చేశాయి. అది మెజారిటీని కోల్పోయే ప్రమాదంలో ఉన్నట్లు రెండవ రౌండ్ ఓటింగ్‌లో స్పష్టమైంది. గాంధీ కుటుంబంపై వ్యక్తిగత స్థాయిలో సమూల పోరాటం సాగించాలని మోడీ నిర్ణయించుకొన్నారు. మణిశంకర్ అయ్యర్ ఆచితూచి మోడీపై విమర్శ సంధించినపుడు అతడిని రక్షించే బదులు రాహుల్ గాంధీ ఒంటరిగా తోడేళ్లకు వదిలేశారు. అప్పుడే మోడీకి మణిశంకర్ రుచికరమైన బొమికలా దొరికారు. తరువాత మూడు రోజుల పాటు మణిశంకర్‌ను కాంగ్రెస్‌కు పర్యాయపదంగా ఎంచి, నిందలు గుప్పించారు మోడీ. మణిశంకర్ పాకిస్థాన్ వెళ్లి తనను చంపటానికి కుట్రపన్నారని అత్యంత భీకరమైన ఆరోపణ చేశారు ఆయన. గుజరాత్‌లో తదుపరి ముఖ్యమంత్రిగా ముస్లిం వ్యక్తిని నిలపడానికి తక్కిన కాంగ్రెస్ బలగం అంతా ఎలా పాక్ ఐఎస్‌ఐ తో కలిసి కుట్ర చేసిందీ తన గుజరాత్ ప్రచారంలో మోడీ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన ఎలాగో గుజరాత్ ఎన్నికలు ఈదడానికి మోడీకి పనికి వచ్చింది– అదీ అనుకున్నంత తేడాతో కాకపోయినా. జాతినుద్దేశించి రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానంగా ఇటీవల ప్రధాని మోడీ ప్రసంగిస్తూ అప్పటి ఎత్తుగడనే తిరిగి అనుసరించారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కాంగ్రెస్సే కారణమని తన ప్రసంగంలో నిందించారు మోడీ.

నిజం చెప్పాలంటే అంతులేని నిరాశా, నిస్పృహలే మోడీ ప్రసంగంలో ధ్వనించాయి. గుండ్రంగా తిరుగుతూ కొరడాతో తనని తాను కొట్టుకునే వీధి కళాకారుడు పార్లమెంటులో ప్రసంగించిన మోడీలో దర్శనమిచ్చాడు. ప్రజల దృష్టిలో తన పార్టీ ప్రతిష్ట అడుగంటుతుండడం పట్ల అక్కసు ఆయనలో ధ్వనించింది. దేశ విభజన కాంగ్రెస్ తప్పిదమని ఆయన నిందించారు. '70ఏళ్లుగా దేశ విభజన విషబీజాలు ప్రభావం చూపని దినం లేదు. 125కోట్లమంది భారతీయులకు అది ప్రతిరోజూ చేదు ఫలితాలను ఇస్తూనే ఉంది' అని మోడీ అన్నారు. సర్దార్ పటేల్‌ను కాకుండా జవహర్‌లాల్ నెహ్రూను ప్రధాని పదవికి ఎంపిక చేయడంలోనే దేశ కష్టనష్టాలన్నీ ఇమిడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. నెహ్రూ కాకుండా సర్దార్ పటేల్ ప్రధాని అయి ఉంటే పాకిస్థాన్‌లో ఒక ముక్కను భారత్ ఎన్నటికీ వదులుకునేది కాదని మోడీ చెప్పుకొచ్చారు.



భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని తెచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 2500 సంవత్సరాల క్రితమే వైశాలిని లిచ్ఛవీ రాజులు ప్రజాస్వామ్య ఫక్కీలో పాలించినట్లు మోడీ ఉదహరించారు. కాంగ్రెస్ అత్యవసర పరిస్థితి ప్రకటించిందని, భారత్ ను ఒక జైలులా మార్చిందని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్నికలలో నిధులు సమకూర్చడానికి రక్షణ ఒప్పందాల్లో 'కిక్–బాక్'లు తీసుకోవడాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించిందని కూడా మోడీ నిందించారు. పథకాలను అయిష్టంగా, అసంపూర్ణంగా వదిలి వేసిన ఘనత కాంగ్రెస్‌దే అని మోడీ దెప్పిపొడిచారు. అనేక ప్రాజెక్టులు పూర్తికాకుండా పేరుకుపోవడానికి కాంగ్రెసే కారణమన్న నిందతో తన ప్రసంగాన్ని మోడీ ముగించారు. మణిశంకర్ అయ్యర్‌పై గుజరాత్ ఎన్నికల తరుణంలో చేసిన కడుపుమంట వ్యాఖ్యల వంటివే ఇవని చెప్పక తప్పదు. ఆయన చెబుతున్నట్టుగా దేశ విభజనకు కాంగ్రెస్ సమ్మతించలేదు. భారతదేశపు సామాజిక అల్లికను దెబ్బతీస్తూ, ముస్లింలీగ్ మతపరంగా ప్రజలను చీల్చడానికి పన్నిన ఎత్తుగడలు సాగనివ్వకూడదన్నది అప్పుడు నెహ్రూ, తదితరులు అనుసరించిన విధానం. అయితే అధికారాన్ని గుంజుకోవాలన్న ఆత్రంలో దేశ విభజనకు నెహ్రూ తదితరులు సమ్మతించారని మోడీ అభాండాలు వేశారు. విధిలేని పరిస్థితిలోనే విభజనకు కాంగ్రెస్ నాడు సమ్మతించిన విషయాన్ని మోడీ కప్పిపుచ్చి మాట్లాడారు. పటేల్ తాను పదవిలో ఉన్న తొమ్మిది నెలల కాలంపై చేసిన వ్యాఖ్యను వకాల్తాగా పుచ్చుకొని నెహ్రూకు అభిముఖంగా పటేల్‌ను మోడీ నిలబెట్టారు. పటేల్‌ను దేశ విభజనను వ్యతిరేకించిన నేతగా మోడీ పేర్కొన్నారు. కానీ నిజానికి పార్టీలో దేశ విభజనను బలంగా సూచించిన వ్యక్తి పటేల్. ఈ విధంగా మోడీ ప్రసంగంలో చరిత్రకి సంబంధించి అనేక తప్పుడు విషయాలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్ అంశంపై పటేల్ అయితే ఎలా వ్యవహరించి ఉండేవారన్నది కూడా మోడీ తప్పుడుగా చెప్పారు. సామంతరాజ్యాలనుంచి అధికార బదిలీ తీరుకు రూపశిల్పి అయిన పటేల్, పాకిస్థాన్‌లో కశ్మీర్‌ను కలపాలని రాజా హరిసింగ్ నిర్ణయించి ఉంటే వేగంగా ఆమోదించి ఉండేవారు. కానీ మహారాజా హరిసింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లా కశ్మీర్‌ను భారత్‌లో కలిపి ఉంచాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. బీహార్‌లోని వైశాలీ రాజ్యంలో 2500సం॥ల క్రితం ప్రజాస్వామ్యం పరిఢవిల్లగా కాంగ్రెస్ తానే భారత్‌కు ప్రజాస్వామ్యాన్ని తెచ్చానని చాటుకుంటోందని మోడీ ఎద్దేవా చేశారు.ఇది పూర్తిగా హాస్యాస్పదం.

1832 సంస్కరణల చట్టం రాకముందునాటి ఇంగ్లాండ్‌లోని ప్రజాస్వామ్యం వైశాలిలో రాజ్యవ్యవస్థను పోలి ఉండేది. ఇప్పుడు ఉత్తర బీహార్‌గా ఆ ప్రాంతం పిలువబడుతోంది. దానికి ఎన్నుకోబడిన పాలనా యంత్రాంగం ఉండేది. నిజమే కానీ పాలకుని ఎన్నుకోవడానికి తొమ్మిది మంది సభ్యుల కౌన్సిల్‌కు అనుబంధంగా 7వేలమంది ఉన్నత రాజ వంశీయులు, కులీనులు ఓటర్లుగా ఉండేవారు. వారంతా క్షత్రియ పురుషులు. ఈ ఓటర్లు గణరాజుని ఎన్నుకునేవారు. ఇది ఒక రకం ప్రజాస్వామ్యమే తప్ప మనం ఇప్పుడు అనుభవిస్తున్న సంపూర్ణ ప్రజాస్వామ్యం వంటిది కాదు. గతంలో 1832 నాటి సంస్కరణలకు ముందు ఇంగ్లండ్‌లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చూపించి 'ప్రజాస్వామ్య వ్యవస్థ' అన్నది వైశాలిలో పుట్టినదిగా మోడీ పేర్కొనడం చరిత్ర పట్ల ఆయనకుగల మిడిమిడి జ్ఞానానికి నిదర్శనం అని విమర్శలు వినవస్తున్నాయి. మొత్తానికి పార్లమెంటులో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వినిపించిన మోడీలో రాబోయే ఎన్నికల పట్ల భయాలే కాంగ్రెస్ వ్యతిరేకత రూపంలో బయటపడినట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

* ప్రేమ్ శంకర్ ఝా

మేధావుల ప్రధాన వైఫల్యాలు



టంకశాల అశోక్
9848191767

రెండు తెలుగు రాష్ట్రాలలోగాని, మొత్తం దేశంలోగాని మేధావులు అనబడే వారు సమాజంపట్ల తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారా? ఉదాహరణకు మతం సమస్య, కులం సమస్య ఈ రోజున దేశం ముందున్న ముఖ్యమైన అంశాలలో రెండు. అదే విధంగా అభివృద్ధి, పేదరికం, ప్రభుత్వాల పరిపాలనలు. ఇటువంటివే ఇంకా అనేకం ఉన్నాయి. వీటికి సంబంధించి మేధావుల వైఫల్యాలు అంటున్నవి ఏమంటే, వారికి ఈ అన్ని రంగాల గురించిన సమాచారాలు, పరిజ్ఞానాలు, అవగాహనలు ఉంటాయి. వాటిపై గతంలో జరిగింది ఏమిటో, వర్తమానంలో జరుగుతున్నది ఏమిటో తెలుసు. వాటిని విశ్లేషించటం ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా, మౌలిక విషయాలు వారందరికి తెలుసు. అదే విధంగా భవిష్యత్తులో ఏమి జరగాలనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అసలు అభిప్రాయాలంటూ ఉంటాయి. వీరు ఈ విషయాలు, ఆలోచనలను వీలైనంత ఎక్కువగా, ఎప్పటికప్పుడు సాధారణ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. అందువల్ల ప్రజలకు విషయాలు తెలిసి, అవగాహనలు పెరిగి, ఆ తర్వాత ఎవరి అభిప్రాయానికి వారు వస్తారు. ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఆ విధంగా అర్థవంతమవుతుంది. అందులో మేధావి వర్గాల పాత్ర అందరికన్న కీలకమైనది.

వారు ఈ పాత్రను నిర్వహిస్తున్నారా అన్నది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయం. మేధావులు అనే నిర్వచనం కిందకు రాగల వారిలో రెండు తెలుగు రాష్ట్రాలలోనే వేలకువేలమంది ఉన్నారు. మొత్తం దేశంలో ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇంతకూ ఎవరు మేధావి అనే సీరియస్ చర్చ ఒకటి ఒక స్థాయిలో ఉంది. బాగా చదివితేనే మేధావులవుతారా? సమాజాన్ని, విషయాలను అవగాహన చేసుకుని, జరగవలసింది ఏమిటో చెప్పగల శక్తి చదువుకోని వారికి ఉండదా? మేధావితనానికి, సిద్ధాంతానికి మధ్య సంబంధం ఏమిటి? అనే సీరియస్ ప్రశ్నలు ఉన్నాయి. మనం వాటిలోకి వెళ్లి మాట్లాడటం లేదిక్కడ.

మేధావి అనే మాటకు మన సమాజంలో స్థూలమైన అర్థం ఒకటున్నది. దాని ప్రకారం విద్యా సంస్థలలో గాని, ఇతరత్రాగాని, లేదా రెండు విధాలుగా గాని బాగా చదివినవారు, విషయాలను విడమరచి అర్థం చేసుకోగలవారు, మంచి చెడులను నలుగురికీ చెప్పగలవారిని సామాన్య ప్రజలు మేధావులుగా భావిస్తారు. అందుకు న్యాయదృష్టి, తగినంత అనుభవం కూడా తోడైతే వారిపట్ల ప్రజలకు గురి, గౌరవం పెరుగుతాయి. మనం మాట్లాడుతున్నది ఇటువంటి వారి గురించి.

పైన అనుకున్నట్లు, వీరందరిని కలిపితే కన్పించే సంఖ్య తక్కువ కాదు. సంప్రదాయకమైన సమాజాల కాలంనుంచి ఉండిన మేధావితనాన్ని అట్లుంచితే, బ్రిటిష్ వలస పాలనా కాలం నుంచి మొదలుకొని విద్యారంగం క్రమంగా బాగానే వ్యాప్తి చెందింది. ఫ్రెంచ్ విప్లవం, బ్రిటిష్ ప్రజాస్వామిక భావజాలాలు, ఫేబియన్ సోషలిజం, రష్యా–చైనా విప్లవాలు, జపాన్ మెయిజో సంస్కరణల వంటివన్నీ గణనీయమైన ప్రభావాలను చూపాయి. ఇతర వలసవాద వ్యతిరేక ఉద్యమాలు అట్లుండగా సాక్షాత్తూ భారత స్వాతంత్ర్యోద్యమమే అపారమైన అనుభవాలను కలిగించింది. ఆ వెల్లువ అంతా ఈ సరికి ముగిసిపోయినప్పటికీ వాటి వారసత్వాలు ఒకవైపు, అనేకానేక వర్తమాన పరిణామాలు, వాటిపట్ల స్పందనలు, ఉద్యమాలు మరొకవైపు ప్రపంచ వ్యాప్తంగా చూపుతున్న ప్రభావాలను ఎంతమాత్రం తక్కువ కాదు. వాటన్నింటి మధ్య నిల్చుని ఉన్న మన మేధావి వర్గాలు తమ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాయన్నది ప్రశ్న.

దీని అర్థం వారిలో ఎవరూ ఏమీ చేయటం లేదని కాదు. తమ ఉద్యోగాలు, కెరీర్ పురోగతి, ఆదాయాలు, కుటుంబాలు అనే వాటికి మాత్రమే పరిమితం కాకుండా మేధావి అనే మాటను సార్థకం చేస్తూ సమాజం గురించి ఆలోచిస్తున్నవారు తగిన సంఖ్యలో ఉన్నారు. ఆలోచించి ఆ మేరకు రాయటం, మాట్లాడటం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనటం నుంచి మొదలుకొని, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనేందుకు సైతం సిద్ధపడి ఆచరణాత్మకంగా ముందుకు పోతున్నవారున్నారు. కాని మేధావులనే వీరందరిని రెండు విధాలుగా విభజించి చూస్తే ఎవరెందరు ఉన్నట్లు? ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాలలోని యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర ముఖ్యమైన విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు, సాధారణ సమాజాన్ని, రచయితలు, కళాకారులు, ఈ తరగతులలో ఉద్యోగ విరమణలు చేసిన వారు లక్షల సంఖ్యలో ఉంటారు. వీరిలో కేవలం తమ ఉద్యోగాలు, ఆదాయాలు, కుటుంబాల పరిధికి పరిమితమై జీవిస్తున్నది ఎందరు, ఆ పరిధి నుంచి ఏదో ఒక రూపంలో, ఎంతో కొంత స్థాయిలో బయటకు వచ్చి తమకు వీలైన ఒక చిన్నపని అయినా సమాజంకోసం ఆలోచిస్తున్నవారు, చేస్తున్నవారు ఎందరు?

ఇందుకు సమాధానాన్ని కనుగొనేందుకు జనాభా లెక్కల సేకరణ వంటిది చేయనక్కరలేదు. ఎవరికి వారు తామున్న చోటునుంచే ఒకసారి చుట్టూ తేరిపార చూసుకుంటే అర్థమైపోతుంది. మేధావులు అనబడే వారినంతా పరిగణనలోకి తీసుకుంటే ఈ పరిస్థితి చాలా నిరాశాజనకంగా కన్పిస్తుంది. పైన మొదట పేర్కొన్న వివిధ అంశాల పరిస్థితి ఈ రోజున దేశంలో ఈ విధం గా ఉండటానికి అన్నింటికన్నా ముఖ్యమైన కారణం బహుశా ఇదే కావచ్చు. ఇది తీవ్రమైన అభిప్రాయంగా తోచవచ్చు. కాని అట్లా అనేందుకు తగిన కారణం ఉంది. మనకు దేశంలో ఒక వైపున రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఉన్నాయి. మరొకవైపున విశాలమైన పౌర సమాజం ఉంది. ఆ సమాజాన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తగిన విధంగా నడపటం లేదని, ప్రజాస్వామ్యమనే భావన సార్థకం కావటం లేదని, అన్ని వర్గాలూ, ప్రాంతాల సమతులనమైన అభివృద్ధి జరగటం లేదన్న భావన బలంగా ఉంది. పార్టీలు, ప్రభుత్వాలు, అవి ఆదరిస్తున్న సామాజిక–ఆర్థిక వర్గాలు ఆ విధంగా చేయగల సూచనలు కనుచూపుమేరలో కనిపించటం లేదు. అటువంటి స్థితిలో పౌరసమాజం పరిస్థితి ఏమి కావాలి? మేధావి వర్గాలు, వాటి పాత్ర అనే ప్రస్తావన అందువల్లనే ముఖ్యమవుతున్నది.

ఈ వర్గాల పాత్ర మామూలుగా కూడా ఎప్పుడూ ఉండవలసినటువంటిదే. ఎందుకంటే, సమాజం ఎంత బాగా ఉన్నా మరింతగా మెరుగుపడుతుండవలసిందే. బాగా లేనప్పుడు ఇక చెప్పనక్కర లేదు. సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే, పౌర సమాజానికి నాయకత్వం వహించవలసింది మేధావులు, రచయితలు, కళాకారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నైనా, మొత్తం దేశంలో నైనా ఈ వర్గాల నుంచి క్రియాశీలత చూపుతున్న వారి కన్న చూపని వారి సంఖ్య అనేక రెట్లు ఉంది. పైన అనుకొన్నట్లు వీరిలో భిన్న అవగాహనలు తప్పక ఉంటాయి. అది కూడా అవసరమే. కాని మొత్తంమీద వీరు అంతా తమ సంకుచిత పరిధులను దాటి బయటకు రావటం అన్నింటికన్న ప్రధానమైనది. ఇందుకోసం వారిని మరెవరో వచ్చి కదిలించి సంఘటిత పరచడమంటూ ఉండదు. అట్లా ఆలోచించటం మేధావితనం కాబోదు. వారు తమకు తామే ముందుకు రావాలి. కార్యాచరణకు పూనుకోవాలి. పౌరసమాజానికి నాయకత్వం వహించాలి.

అది జరగనందువల్ల సమాజం, రాజకీయం అనే మైదానం పూర్తిగా పార్టీలు, ప్రభుత్వాల పిడికిట చిక్కి ఉంది. ఏమి చేయాలో తోచని అయోమయంలో సమాజం చిక్కుకుని ఉంది. దీనినుంచి తరుణోపాయం కనిపించాలంటే మేధావులు, రచయితలు, కళాకారులు ఎవరి పద్ధతిలో వారు, ఎవరి మార్గంలో వారు సమాజంలో ఆలోచనలను రేకెత్తించి కదలికలను సృష్టించాలి. అపుడు పరిష్కారాలను సమాజం తనకుతానే కనుగొంటుంది.

> పౌర సమాజానికి నాయకత్వం వహించవలసింది మేధావులు, రచయిత లు, కళాకారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నైనా, మొత్తం దేశంలో నైనా ఈ వర్గాల నుంచి క్రియాశీలత చూపుతున్న వారి కన్న చూపని వారి సంఖ్య అనేక రెట్లు ఉంది. పైన అనుకొన్నట్లు వీరిలో భిన్న అవగాహనలు తప్పక ఉంటాయి. అది కూడా అవసరమే. కాని మొత్తం మీద వీరు అంతా తమ సంకుచిత పరిధులను దాటి బయటకు రావటం అన్నింటికన్న ప్రధానమైనది.

సామాజిక భద్రత ప్రభుత్వ బాధ్యతే



కోట విద్యాసాగర్ రెడ్డి
9849926508

ప్రజలందరికి జీవించే హక్కు ఉంటుందన్న సిద్ధాంతాన్ని ఆమోదిస్తే వారికి సామాజిక భద్రత కల్పించడం ఆధునిక ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటై తీరుతుంది. అనారోగ్యం, అంగవైకల్యం, ప్రమాదాలు, నిరుద్యోగత, మాతృత్వం, వృద్ధాప్యం తదితర సందర్భాలలో వ్యక్తులు నిస్సహాయులుగా మిగిలిపోతారు. ఎక్కడినుండి ఎలాంటి సహాయము అందకపోతే వారి బతుకే దుర్భరమై పోతుంది. మన రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ జీవించే హక్కు పౌరులందరికి కల్పించింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన లక్ష్యాలలో ఆర్థిక, సామాజిక న్యాయం ముఖ్యమైనవని భారత రాజ్యాంగ పీఠికలో స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలలో సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగంలో స్పష్టం చేయబడినది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70సం॥లు గడిచిన అత్యధిక ప్రజానీకానికి తగిన సామాజిక భద్రత చేకూరకపోవడం ఆదేశిక సూత్రాలను పరిహసించడమవుతుంది. ఆధునిక ప్రభుత్వాలు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచెయ్యాలి, లేనట్లయితే ప్రజలు సంక్షేమ రాజ్యభావనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేయడమవుతుంది. దేశంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వృద్ధులకు, అంగవికలాంగులకు భద్రత మరింత అవసరం. వీరికే కాదు వ్యాధిగ్రస్తులకు, నిరుద్యోగులకు సైతం నేడు సామాజిక భద్రత లభించడం లేదు. ముందుగా వృద్ధుల విషయాన్ని పరిశీలించినట్లయితే దేశంలో 60సం॥లు పైబడిన వారు 2011 సం॥ము లెక్కల ప్రకారం 10.4 కోట్లు. వారిలో మహిళలు 5.3కోట్లు, పురుషులు 5.1కోట్లు దేశం మొత్తం జనాభాలో వారు 8.6 శాతం ఉన్నారు. 2016లో వృద్ధులపై పురుషులు భారతదేశంలో క్రోఢీకరించిన వివరాలివి. వారిలో 41.6 శాతం వృద్ధులు పని చేసుకొని బతకాల్సి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వృద్ధుల సంఖ్య 82.8లక్షలు, రాష్ట్ర మొత్తం జనాభాలో అది 9.8శాతం, జాతీయ సగటు కన్నా 1.2శాతం ఎక్కువ. 2011సం॥ము లెక్కల ప్రకారం దేశంలో ఇతరుల మీద ఆధారపడే వయోవృద్ధుల సంఖ్య 14.2శాతం. వారిలో మహిళలు 14.9శాతం, పురుషులు 13.6శాతం, 60–64వయోవర్గంలోని మహిళల్లో 22 శాతం వితంతువులు. పెళ్లికాని వారు లేదా విడకులు తీసుకున్న వారు 2శాతం. వారిపట్ల ఎంతో శ్రద్ధ అవసరమవుతుంది. వయోవృద్ధుల్లో తన భార్య లేదా భర్త మీద ఆధారపడుతున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో 13శాతం, పట్టణ ప్రాంతాల్లో 15శాతం వున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 78శాతం, పట్టణ ప్రాంతాల్లో 76శాతం వయోవృద్ధులు కన్నబిడ్డల మీద, మనవలు, మనవరాళ్ళమీద ఆధారపడుతున్నారు.

వృద్ధాప్యంలో అంగవైకల్యం, కీళ్ళు, కండరాల నొప్పులు, పక్షవాతం, అంధత్వంతోపాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి బాధిస్తుంటాయి. కానీ దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ వృద్ధులు సహా ఎవరి వైద్య అవసరాలు తీర్చగలిగేలా లేదు. ఫలితంగానే వృద్ధులు మరింత కునారిల్లుతుంటే, పిల్లలు పెరుగుదల లేక మహిళలు రక్తహీనతతో కృంగి కృశించిపోతున్నారు.

నిరుద్యోగం మరో పెను సమస్య. మొత్తం ఉద్యోగుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సామాజిక భద్రత లేదు. అంతేకాకుండా పని పరిస్థితులు దారుణంగా వుంటాయి. వేతనాలు చాలా తక్కువ. స్వయం ఉపాధి పొందుతున్న వారికి సామాజిక భద్రత లేదు.

స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో అనేక సామాజిక భద్రత పథకాలు ప్రవేశపెట్టారు. కానీ వివిధ సామాజిక భద్రత పథకాలకు ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులు చాలా తక్కువగా వున్నాయంటూ ఇటీవలే 60మంది ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తపరిచారు. 2018–2019 బడ్జెట్‌లోనైనా సామాజిక భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి తగినన్ని నిధులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా జాతీయ వృద్ధాప్య ఫించను, వితంతు ఫించను, మాతృత్వ ప్రయోజన పథకాల మొత్తాలను పెంచాలని సూచనలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రస్తుత పథకాలన్నింటినీ సమీక్షించి సర్వజనహితమే లక్ష్యంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రత చేకూరగలదు.

అందరికీ ఆదర్శం 'కర్నె ప్రభాకర్' స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం

ఎడిటర్‌కు లేఖ

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో వెనుకబడింది. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలం తర్వాత జనాభాలో విస్తీర్ణంలో రెండవ మండలం నారాయణపురం. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం వెనుకబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో అత్యున్నతమైన, గౌరవప్రదమైన గవర్నర్ కోటాలో ఈ గ్రామ బిడ్డ కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తరువాత తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే గ్రామచౌరస్తా వద్ద సుమారుగా కోటిరూపాయలతో శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. గ్రామ అభివృద్ధికి తన నియోజకవర్గ అభివృద్ధి నిధులనుండి రెండు కోట్ల రూపాయలను వెచ్చించి అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎమ్మెల్సీ నిధుల నుండి గ్రామంలో ఎనిమిది లక్షల ఖర్చుతో గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించారు. సిసి రోడ్లను వేయించారు. గ్రామానికి చెందిన దళిత యువకుడు ఒకరు రోడ్డు ప్రమాదంలో వివాహం జరిగిన మూడు నెలలకే అంగవైకల్యం చెందడంతో అతడు ఎమ్మెల్సీని ఆశ్రయించి తన బాధను వివరించుకున్నాడు. వెంటనే రూ.3లక్షలు వెచ్చించి అతడికి కృత్రిమ కాలు ఏర్పాటు చేయించారు. స్థానిక చౌరస్తాలో ప్రయాణీకుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మించారు. శ్మశాన వాటికల్లో మహిళలు ఇబ్బంది పడకుండా స్నానపుగదులు, ప్రహరీ గోడలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామానికి చెందిన నిరుపేద ఎంఆర్‌పిఎస్ నాయకునికి ఇంటిస్థలం ఇప్పించి రెండులక్షల రూపాయలతో రెండు గదుల నిర్మాణ పనులు చేయిస్తున్నారు. గ్రామంలో మరణించిన ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.10వేలు దహన సంస్కారాలకోసం అందచేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం కోసం చెత్తను తీసుకెళ్లి దూరంగా పడేసేందుకు తన నిధులతో ట్రాక్టర్ ఏర్పాటు చేయించారు. ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. 3 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ గ్రామస్థులను ఫ్లోరైడ్ బారిన పడకుండా చూస్తున్నారు. ఎన్నికలప్పుడు వచ్చిపోయే నాయకులను గతంలో చూసేవాళ్లం. నేడు నిత్యం ప్రజల్లో ఉండి సమస్యను తెలుసుకొని పరిష్కరించే నాయకుడుగా, కర్నె ప్రభాకర్ నిరూపించుకుంటున్నారు.

– గుండమల్ల సతీష్‌కుమార్



సంస్కృతి



ఇంట్లో లింగాన్ని పెట్టుకోవచ్చా?

తప్పకుండా పెట్టుకోవచ్చు. మూడు అంగుళాలకు మించని బాణలింగం తెచ్చుకుంటే ప్రాణప్రతిష్ఠ అవసరం ఉండదు. సాధారణ లింగం తెచ్చుకుని ప్రాణప్రతిష్ఠ చేస్తే మాత్రం ప్రతీరోజూ తప్పకుండా అభిషేకం చేయాలి. మంత్ర తంత్రాలు చదవలేకపోయినా కాసిని నీళ్ళు లింగంపై పోసి నమస్కరించుకుంటే చాలు. మీరు రోజువారీ పనులతో బిజీగా ఉంటే, పనులతో ఊపిరి సలపకుండా ఉంటే ఆ మాత్రం అభిషేకం కూడా సాధ్యంకాదనుకుంటే లింగాన్ని ఇంట్లో ఉంచకండి.

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

అష్టదళో పరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం



శివుడు లింగాకారుడు..అభిషేక ప్రియుడు! లింగోద్భవకమే శివరాత్రికి ప్రాణం. ఇది అర్థరాత్రివేళ సంభవిస్తుంది. ఆ పుణ్యకాలంలో రుద్రాధ్యాయ మంత్రాలు చదువుతూ శివాభిషేకాలు నిర్వహించడం పరమ పుణ్యప్రదమని పురాణాలు ఘోషించి చెబుతున్నాయి. ప్రపంచంలో శివుడు విగ్రహరూపంలో ఉన్నా లింగరూపమే సుప్రసిద్ధం. పూర్వకాలంలో శివుడు లింగరూపంలో పూజలందుకున్నా భృగుమహర్షి శాపం వల్ల స్థాణువుగా రూపాంతరం చెందాడు. ఆ స్థాణు రూపమే లింగాకారం. శివసహస్రనామాలు కూడా స్థిరః, స్థాణుః అని ప్రారంభమవుతున్నాయి.

లింగోద్భవమే ఒక పెద్ద సంచలనం

ఒకసారి సృష్టి గొప్పదా? దాన్ని నిర్వహించే స్థితి కారకత్వం గొప్పదా అనే వివాదం రేగింది. ఈ కారకాలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణువులు గొప్పతనాన్ని తేల్చుకోడానికి తగాదాపడ్డారు. పరస్పరం బాణాలు వేసుకునేదాకా విషయం పోవడంతో శివుడు మహాగ్నిస్తంభ రూపంగా అవతరించి వారికి దర్శనమిచ్చాడు. ఇదే మహాజ్యోతిర్లింగం. ఈ సంఘటన మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి జరిగింది. దీన్నే పెద్దలు లింగోద్భవకాలంగా గుర్తించారు. ఇదే శివుడు తొలిసారి లింగాకారంలో దర్శనమిచ్చిన సందర్భం. అందుకని దీన్ని పరమపుణ్యకాలంగా పరిగణిస్తారు. మహాలింగాకారుడైన శివుని తుది మొదలు తెలుసుకోడానికి బ్రహ్మ, విష్ణువులు ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. విష్ణుమూర్తి వాస్తవాన్ని నిజాయితీగా ఒప్పుకోగా బ్రహ్మ దేవుడు మాత్రం మొదలు చూశానని అబద్ధం చెప్పాడు. శివలింగం తలపై ఉన్న మొగలిపువ్వే సాక్ష్యం అంటూ ఆ పువ్వును చూపించాడు. బ్రహ్మ ఆడిన అబద్ధాలకు ఆగ్రహించిన శివుడు ఆయనకు భూమ్మీద పూజార్హతలేకుండా శపించాడు. బ్రహ్మ సాక్ష్యంగా చూపించిన మొగలిపువ్వు కూడా శివపూజకు పనికిరాకుండాపోతుందని శపించాడు. ఇందులో తన దోషం రవ్వంత కూడా లేదని ఆ పువ్వు వాపోవడంతో శివరాత్రినాడు మొగలిపువ్వును తన భక్తులు ధరిస్తారని, అదే తనకెంతో ఆనందదాయకమని శివుడు చెప్పాడు.

మూడు విభాగాల ముక్కంటి

శివలింగంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. భూమిలో ఉండే భాగాన్ని బ్రహ్మభాగం అంటారు. లింగం చుట్టూ ఉండే ప్రాణవట్టాన్ని విష్ణుభాగం అంటారు. దాని పైన కనిపించే గుండ్రాతి భాగాన్ని శివభాగం అంటారు. ఈ క్రమాన్నే పాటించి లింగాలను తయారుచేస్తారు. మనుషులు తయారుచేసే లింగాలను మానుష లింగాలు అంటారు. సృష్టిలో కొన్ని రాళ్ళు లింగాకారంలో ఏర్పడతాయి. వాటిని స్వయంభువు లింగాలు అంటారు. దివ్యక్షేత్రాలలో దేవతలు ప్రతిష్ఠించిన లింగాలు కనబడతాయి. వీటిని దైవికలింగాలు అంటారు. మరికొన్ని రుషిప్రతిష్ఠ లింగాలుంటాయి. వాటిని రుష్యలింగాలు, ఆర్షలింగాలు అంటారు. రాక్షసులు ప్రతిష్ఠించిన లింగాలు కూడా కనబడతాయి. వీటిని రాక్షస లింగాలు అంటారు. నర్మదా నదీ ప్రవాహంలో కలిగే ఒరిపిడి వల్ల ఏర్పడే లింగాకార శిలలను బాణలింగాలు అంటారు. వీటికి త్రిపుండ్ర (శివనామాల తరహా ముద్రలున్న) ఛాయలు సహజంగా ఏర్పడతాయి.

పంచముఖలింగం

శివారాధనలో బాగా ప్రాచుర్యంలో ఉన్న విధానం లింగోపాసన. శివలింగానికి 5 ముఖాలుంటాయి.
తూర్పును చూసే ముఖాన్ని తత్పురుషముఖం అంటారు. ఇది వాయువును శాసిస్తుంది. దక్షిణాన్ని చూసే ముఖాన్ని అఘోరముఖం అంటారు. ఇది అగ్నిని శాసిస్తుంది. అజ్ఞానాన్ని కాల్చివేయడానికి దీన్ని అర్చించాలి. పశ్చిమాన్ని చూసే ముఖాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఇది భూమిని శాసిస్తుంది. సృష్టికి కారణం. వర్షాలు కురిపించే దివ్యశక్తి దీనికి ఉంది. అపమృత్యు నివారణకు, దుస్స్వప్న పరిహారానికి ఈ ముఖాన్ని పూజిస్తారు. పైకి చూసే ముఖాన్ని ఈశానముఖం అంటారు. దీన్నే సదాశివం అంటారు. ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఇది మోక్షాన్నిస్తుంది. ఈ పంచభూతాత్మకమైన సృష్టిని శివుడు ఇలా అయిదు ముఖాలతో రక్షిస్తున్నాడు.

గుడిలో దేవుడు 8 రకాలు


ఆలయంలో శివుడు 8 రకాలుగా ఉంటాడు. 1. గోపురం 2. గర్భాలయ శిఖరం 3. ధ్వజస్తంభం 4. చండీశ్వరుడు 5. అర్చకుడు 6. బలిపీఠం 7. గోడలు 8. స్తంభాలు. వీటన్నిటినీ లింగాకారాలుగానే పరిగణిస్తారు. అందుకే వాటిని ఆనుకోవద్దని, కాలితో తాకవద్దని చెబుతారు. శివాలంయలో నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరాన చండీశ్వరుడు, దక్షిణాన దక్షిణామూర్తి, ఆగ్నేయంలో సోమస్కందుడు, ఈశాన్యంలో నటరాజు/భైరవమూర్తి ఉండాలి.

పంచభూతలింగాలు

అయిదు ముఖాల శివుడు అయిదు భూతాలకు అధిపతిగా దర్శనమిస్తున్నాడు.

1. అన్నామలై తేజోలింగం అన్నామలేశ్వరుడు
2. జంబుకేశ్వర జలలింగం జంబుకేశ్వరుడు
3. చిదంబరం ఆకాశలింగం చిదంబరేశ్వర నటరాజు
4. (శివ) కంచిపృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు
5. శ్రీకాళహస్తివాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు.

డా।। వంగల రామకృష్ణ



రకరకాల రూపాలలో లింగాకారాలు మనకు ఆలయాలలో దర్శనమిస్తున్నా మొత్తంగా శివలింగాలు 108. స్కంధపురాణంలోని శతరుద్రీయంలో గల కౌమారి ఖండం 108 రకాల లింగాల గురించి వివరించింది.



ఖుర్ఆన్ ఔన్నత్యం

మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. (దివ్యఖుర్ఆన్ 2: 188)
ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (దివ్యఖుర్ఆన్ 2:256)
అల్లాహ్ సంస్మరణ ద్వారానే హృదయాలకు తృప్తిని పొందే భాగ్యం లభిస్తుంది. సత్య సందేశాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు సౌభాగ్యవంతులు. వారికి మంచి ఫలం లభిస్తుంది. (దివ్యఖుర్ఆన్ 13:28)
ప్రజల మధ్య తీర్పు చెప్పే టప్పుడు న్యాయంగా చేయండి'' అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. (దివ్యఖుర్ఆన్ 4:58)
న్యాయం చేయండి, ఎందుకంటే అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. (దివ్యఖుర్ఆన్ 49: 9)
ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి, ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి.(దివ్యఖుర్ఆన్ 49: 11)
మీలో మంచి వైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించేవారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. (దివ్యఖుర్ఆన్ 3: 104)

పూర్వం ఒక జంటకు పిల్లలు పుట్టలేదు. భార్యాభర్తలిద్దరూ పిల్లల కోసం ఎంతగానో తపించేవారు. రాత్రింబవళ్లు అల్లాహ్ ను వేడుకునే వారు. తమకు కలిగిన సంతానానికి 'ఇహపర లోకాల్లో ఎంతో విలువైన సంపదను కానుకగా అందిస్తా'మని మొక్కుకున్నారు. అలా మొక్కుకున్న కొన్నాళ్లకే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపను ఎంతో అపురూపంగా చూసుకోసాగారు ఆ ఇద్దరు దంపతులు. తమ గారాల పట్టిని చూసి ఎంతగానో మురిసిపోయారు. అమ్మాయి కళ్లముందే పెద్దవసాగింది. ఆ దంపతులిద్దరికీ మొక్కును తీర్చుకోవాలనే తలంపు వచ్చింది. మొక్కుకోవడం అయితే బాగానే మొక్కుకున్నారు. కానీ మొక్కును ఎలా తీర్చాలనే సమస్య వచ్చిపడింది. అమ్మాయికి 'ఇహపర లోకాల్లో విలువైన కానుక' కింద ఏమందించాలన్న ప్రశ్న తలెత్తింది. తనకెదురైన ప్రతీ పండితుడిని అడగడం మొదలెట్టారు. చివరకు ఫలానా పండితుడి దగ్గరకు వెళితే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెబితే ఇమామ్ షాఫయీ అనే మహనీయుని దగ్గరికెళ్లి తన మొక్కు విషయమై వివరించారు. దానికి ఇమామ్ షాఫయీ "నీ బిడ్డను ఖుర్ఆన్ కు అనుగుణంగా తీర్చిదిద్దు. ఆమెను పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపేటప్పుడు ఖుర్ఆన్ గ్రంథాన్ని కానుకగా అందించు. ఇహపరలోకాలలో దీనికి మించిన అమూల్య సంపద మరొకటి లేదు' అని చెప్పి ఆ వ్యక్తి సమస్యను తీరుస్తారాయన.

ఈ కథలో ఇమామ్ షాఫయీ చెప్పినట్లు ఖుర్ఆన్ గ్రంథం ఇహపరలోకాల్లో ఎంతో అమూల్య సంపద. ఎంతో మహోన్నతమైన గ్రంథం. లోకానికి జ్యోతిలా అవతరించింది. ఖుర్ఆన్ దేవుని వచనం. ఖుర్ఆన్ ఆద్యంతం మేలును ప్రసాదించే సెలయేరు. ఖుర్ఆన్ మనిషికి మార్గం చూపడానికి వచ్చిన గ్రంథం. ఈ గ్రంథ జ్ఞానం దొరికిన వారు సౌభాగ్యశీలురు. ఖుర్ఆన్ జ్ఞాన కాంతితో అజ్ఞానాంధకారం దూరమవుతోంది. హృదయాలకు ప్రశాంతత, నెమ్మది సంప్రాప్తమవుతుంది. దేవుని కారుణ్య ద్వారాలు తెరుచుకుంటాయి. దేవుని మెప్పుపొందే జీవితం గడపడమెలాగో తెలుసుకోవచ్చు. దేవునికి ఆగ్రహం కలిగించే ఆచరణలకు దూరంగా మెలగవచ్చు. ఖుర్ఆన్ ప్రకారం నడుచుకుని, వాటి జ్ఞానాన్ని ఇతరులకు నేర్పేవారే ధన్యులు. అలాంటి వారే మహోన్నతులు. ఖుర్ఆన్ కు అనుగుణంగా నడుచుకోవడమే అల్లాహ్ దాస్యానికి ప్రతీక. అల్లాహ్ దాస్యానికి కట్టుబడటంలోనే దాసుడి ముక్తిమోక్షాలు, సాఫల్యం దాగి ఉన్నాయి. ఖుర్ఆన్ పఠనం ఎంత విరివిగా చేస్తామో మన విశ్వాసమూ అంతే పటిష్టమవుతుంది. అల్లాహ్ పట్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. అందుకే ఖుర్ఆన్ గ్రంథాన్ని విరివిగా పఠించాలి. ఖుర్ఆన్ ఆదేశాలను నిత్య జీవితంలో పాటించాలనే సంకల్పంతోనే ఖుర్ఆన్ పారాయణం చేయాలి. ఖుర్ఆన్ చూపే దారిలోనే మనల్ని మనం మలచుకోవాలన్న శ్రద్ధాభక్తులతోనే మనం ఖుర్ఆన్ చదవాలి. ఖుర్ఆన్ బోధనలు మన నిత్య జీవితంలో తొణికిసలాడాలి. ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశం కూడా ఇదేనంటోంది ఖుర్ఆన్;

మీ వద్దకు అల్లాహ్ తరఫు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లాహ్ తన సంతోషం పొందగోరేవారికి శాంతి పథాలను చూపుతాడు. తన ఇచ్ఛానుసారం వారిని చీకట్ల నుండి వెలికితీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు. (దివ్యఖుర్ఆన్ 5: 4516)

ఈ గ్రంథం సన్మార్గం చూపుతుంది. సాఫల్య మార్గం వైపుకు చేయిపట్టి నడిపిస్తుంది. ఖుర్ఆన్ లోని ప్రతీ బోధ మన జీవితాలకు దారి దీపాలవుతాయి. నిరాశా నిస్పృహలను దరిచేరనీయదు. కారు చీకట్ల నుండి మనల్ని జ్ఞాన జ్యోతి లభిస్తుంది. కాంతిపుంజంలా మన జీవితం మెరిసిపోతుంది. అల్లాహ్ మెప్పుకోసమే ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి ఆచరించినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి.

ఖుర్ఆన్ గ్రంథాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించాలి. ఖుర్ఆన్ చదివేటప్పుడు పూర్తి చైతన్యంతో, ఏకాగ్రచిత్తంతో చదవాలి. నాలుకతో ఏవో చిలుకపలుకల్లా వల్లించడం కాకుండా పూర్తి స్పృహతో పఠించాలి. మన భావాలను ఖుర్ఆన్ తో సరిపోల్చుకోవాలి. మన సంకల్పాలను సరిదిద్దుకోవాలి. మన నడవడిని ఖుర్ఆన్ కు అనుగుణంగా మలచుకోవాలనే సత్సంకల్పంతోనే ఖుర్ఆన్ చదవాలి. అప్పుడే జీవితంలో విప్లవాత్మక మార్పు వచ్చి తీరుతుంది. మన నడవడిలో, నడతలో, మన మాటలో దైవత్వం ఉట్టిపడుతుంది. అల్లాహ్ నిజమైన దాసుడిగా జీవితం గడపవచ్చు. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా, మనోకాంక్షలు ఎంతలా పురిగొల్పినా వాటన్నింటీ కాదని అల్లాహ్ ఆదేశాలే మనకు శిరోధార్యాలవుతాయి. ఉదా; మన మనస్సులో మద్యం సేవించాలనే కోరిక బలంగా పుడుతుంది. ఆ మరుక్షణమే మనకు ఖుర్ఆన్ లో అల్లాహ్ మద్యాన్ని నిషేధించాడనే మాట గుర్తుకు వస్తుంది. ఆ కోరికను ససేమిరా తీర్చుకోము. కనీసం ఒక్క చుక్కను సైతం గొంతులో వేసుకోవడానికి కూడా సిద్ధపడము.

ఖుర్ఆన్ మనల్నుంచి స్వచ్ఛమైన నడతను కోరుకోంటోంది. పవిత్రమైన జీవితాన్ని ఆశిస్తుంది. ఒకే ఒక్క దేవుడి ముందే తలవంచాలన్నదే ఖుర్ఆన్ ధ్యేయం. మన ఆంతర్యం, బాహ్యం రెండూ ఒకేలా ఉండాలని కోరుకుంటోంది. మన శక్తియుక్తులు, సామర్థ్యాలు, మన జీవితం అన్నీ మంచిని పెంచి చెడును నిర్మూలించేందుకు వెచ్చించాలని ఖుర్ఆన్ అభిలాష. ఖుర్ఆన్ చదివే వారు పవిత్ర భావాలను, స్వచ్ఛమైన ఆలోచనలను అలవర్చుకోవాలి. మచ్చలేని జీవితాన్ని గడపాలి. పుణ్యప్రదమైన పనులే చేయాలి. ధర్మ సమ్మతమైన మార్గాల ద్వారానే ఉపాధి సంపాదించాలి. అధర్మమైన, అవినీతి సంపాదనకు దూరంగా ఉండాలి. దుర్గుణాలకు ఆమడ దూరంలో ఉండాలి.

ఖుర్ఆన్ పఠన నియమాలు: ఖుర్ఆన్ అత్యంత ఏకాగ్రతతో హృదయపూర్వకంగా పఠించాలి. పఠనానికి ముందు వుజూ (కాళ్లు చేతులు, ముఖం కడుక్కునే ప్రక్రియ) చేసుకోవాలి. త్వరత్వరగా నాలుకను ఆడించరాదు. నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవాలి. అల్లాహ్ ఔన్నత్యం, పవిత్రత మన మనస్సులో జనించాలి. ఖుర్ఆన్ పారాయణం మధ్యలో ఎవరితోనూ మాట్లాడరాదు. అవసరమైతే తప్ప.


ముహమ్మద్ ముజాహిద్ 96406 22076

ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడకూడదా?

ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది. దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్‌ను ప్రతిష్ఠించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం ఉంటుంది. పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. అందుకే మందిరంలో ఒకపక్కగా నిలబడి నమస్కరించుకోవాలి.


ఇప్పుడు కావల్సింది ఆత్మీయ విప్లవం!!

ఈ లోకంలో సరే, పరలోకంలో గొప్పవారు ఎవరు? అన్న అంశంపైన యేసుక్రీస్తు శిష్యులమధ్య ఒక సారి చర్చ జరిగింది. అప్పటికి యేసుక్రీస్తు శిష్యులకు ఇంకా ఆత్మీయ పరిణతి రాలేదు. ఈ లోకంలోనైనా, పరలోకంలోనైనా యేసు అధిపతి గనుక ఆయన శిష్యులుగా ప్రభువు తర్వాత ప్రధాన స్థానాలు తమవేనన్నది శిష్యుల ధీమా!! ఈ చర్చను అంతం చేసేందుకు యేసు ఒక చిన్న పిల్లవాన్ని పిలిపించి వారి మధ్యపెట్టి మీరు పరివర్తన చెంది ఈ చిన్న పిల్లవాడి వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు అని సోదాహరణంగా బోధించాడు. యేసు శిష్యులంతా పరలోక రాజ్యంలోకి ఆటోమేటిక్‌గా ప్రవేశిస్తాము గనుక, ఇక అక్కడి ఉన్నత స్థానాలను చేజిక్కించుకోవడమే తరువాయి అన్న ఆలోచనలో ఉన్న తన శిష్యులకు ప్రభువు ఈ విధంగా "షాక్" ఇచ్చాడు. ముందు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారో లేదో మీరు ఆలోచించుకోండి అంటూ యేసు ఆ చిన్న పిల్లవాన్ని ఉదాహరణగా చూపించాడు. (మత్తయి 18:1–7).



చిన్న పిల్లల్లో కొట్టొచ్చినట్టు కనబడే "స్వచ్ఛత", "పారదర్శకత", చెప్పిన విషయాన్ని సంశయించకుండా నమ్మే "విశ్వాసం", "విధేయత", "సాత్వికత్వం" ఇవే పరలోక రాజ్య ప్రవేశానికి అర్హతలని యేసుప్రభువు తన జీవితంలో ఆచరించి మరీ శిష్యులకు బోధించాడు. ప్రతి శిశువు కూడా ఈ సద్గుణాలన్నింటితో పుడ్తాడు. కాని ఎదిగే క్రమంలో వారి కంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడుతూ దాని ప్రభావంతో ఈ సద్గుణాలు ఒక్కటొక్కటీ మరుగైపోవడం మనం గమనిస్తాము. ఆపరిణామ క్రమంలోనే మనం సమాజం దృష్టిలో గొప్ప వారిమైపోతాము కాని వ్యక్తిత్వ పరంగా "అనైతికత" అనే అంటు రోగం బారిన సమాజంలో పడి దేవుడు మన కోసం నిర్దేశించిన పథం నుండి వైదొలగి పరలోక రాజ్య ప్రవేశార్హతను పోగొట్టుకుంటాం. అందుకే యేసు మనిషి పరివర్తన చెందడమంటే మళ్ళీ పసిపిల్లలవంటి వారుగా మారడమని నిర్వచించారు. వాతావరణ కాలుష్యం కన్నా ప్రమాదకరమైనది సమాజంలో నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్న "ఆత్మీయ కాలుష్యం".

రాజకీయాల్లో, పరిపాలనా వ్యవస్థలో, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, మీడియా ఎలా ఇలా ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి లోకాన్ని నానాటికీ నరకంగా మార్చుతున్న పెనుభూతం ఆత్మీయ కాలుష్యం!! అత్యున్నతమైన విలువలు కలిగిన సమాజానికి కేంద్రబిందువుగా ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆత్మీయ కాలుష్యం సోకి దిగజారుతున్న విలువలు , ప్రమాణాల పర్యవసానంగా అది పూర్తిగా బలహీనపడింది. ఇది చాలా ఆందోళనకరం. సమాజానికి చుక్కానిగా ఉండాల్సిన దైవికత, మతం కూడా ధనార్జనకు దగ్గరి మార్గంగా వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో మరొక సారి అయినా చిన్న పిల్లల వంటి వారు కావాల్సిన ఆయన బోధల సారాంశం,. ఆత్మీయ పరివర్తనా విప్లవం వ్యక్తి నుండే ఆరంభం కావాలన్నది దేవుని అభిమతం.



రెవ.టి.ఎ. ప్రభుకిరణ్
98488 21472

13 నుంచి హైదరాబాద్‌లో ఫ్రెంచ్ ఏరియల్ ప్రదర్శన: మంత్రి చందులాల్



మన తెలంగాణ / హైదరాబాద్ : ఇండో ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య నెలకొంటున్న సన్నిహిత సంబంధాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి ఫ్రెంచ్ ఏరియల్ ప్రదర్శనలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి చందులాల్ తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో ఈ ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఇండో ఫ్రెంచ్ ప్రభుత్వాల ఒప్పందంలో భాగం జోన్‌జర్ ఇండియా 18 ఉత్సవాలను దేశవ్యాప్తంగా 33 నగరాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదటి ప్రదర్శనకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 18 మంది కళాకారులతో మొదటిసారిగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాంస్కృతి, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో సంగీతం, నృత్యం, సర్కస్, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా అన్ని ఉంటాయని తెలిపారు. అన్ని కలిపి వింటుంటే అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం కోటి రూపాయలను వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. ప్రదర్శనలకు వచ్చే వారికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రవేశ రుసుం లేదన్నారు. నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి కార్యక్రమాలను నగరంలో నిర్వహించడాన్ని ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రశంసించారు.

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

- కొత్తగా క్లిష్టమైన ప్రాంతాల గుర్తింపు
- స్వల్పంగా పోలవుతున్నా.. సమస్య ఏర్పడ్డా వెంటనే అక్కడకు అధికారుల బృందాలు, దళాలు
- మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎల పైనా ఆంక్షలు
- సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగులు



మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానికంగా ఉండే గ్రూపులు, వ్యక్తిగత కక్ష్యలతో పాటు రాజకీయ తగాదాలు ఎక్కువగా చోటు చేసుకునే పంచాయతి ఎన్నికలపై ఎన్నికల కమిషన్ ఈ సారి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వీటి నివారించడంతో పాటు ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు పలు కొత్త చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన సూచనలను, మార్గదర్శకాలను, ఆదేశాలను జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించింది. గత ఎన్నికల్లో ఏదేని గ్రామంలో అత్యధికశాతం ఓట్లు పోలైతే, ఒకే అభ్యర్థికి 75శాతం ఓట్లు పోలైతే వాటిని క్లిష్టమైన ప్రాంతాలుగా గుర్తించాలని ఈ సారి కొత్తగా నిర్ణయించారు. వీటికి సంబంధించిన వివరాలతో పాటు అక్కడికి వేగంగా ఎలా చేరుకోవాలనే మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ముందుగానే పటిష్ట బందోబస్తుతో పాటు సివిల్ దళాలు, ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వేగంగా చేరుకునేందుకు ప్రత్యేక మ్యాపింగ్ ఏర్పాటుచేస్తున్నారు. ఎక్కడైనా ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదవుతోందని సమాచారం వచ్చినా వెంటనే అధికారులు, దళాలు అక్కడికి చేరుకుంటాయి. గత ఎన్నికల్లో (జనరల్, పంచాయతీ) రీపోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ల వద్ద ఈసారి ముందస్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. కొత్త ఏర్పాట్లతో పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు డిజిటల్, వీడియో కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు.దీనికోసం అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. రాష్ట్ర అధికారులతో పాటు ఆయా పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మ పరిశీలకులుగా నియమించనున్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్న ప్రజాప్రతినిధులను పోటీ చేస్తున్న అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా నియమించరాదు. కేంద్రాల పరిశీలనకు వెళ్లి నా ఆయుధాలతో సెక్యూరిటి సిబ్బందిని పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లలోపే ఉంచి వెళ్లాలి. వీరితో పాటు అభ్యర్థుల వ్యక్తిగత సిబ్బందికి కూడా ఇదే నిబంధన విధించారు. పోలింగ్ ఏజెంట్లు వారి వద్ద మార్క్ చేసి ఉన్న ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకపోకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే వాటిని పోలింగ్ బూత్‌లోని అధికారులకు అప్పగించి వారిఅనుమతిపై వెళ్లాలి. పోస్టల్ బ్యాలట్ పత్రాల విషయంలోనూ ఈసారి కొత్త నిబంధనలు విధించారు. పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారైన 24గంటల్లో రిటర్నింగ్ అధికారులు వీటిని సంబంధించిన వారికి జారీ చేయాలి. ఈ సారి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పోస్టల్ బ్యాలట్‌లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లాలోని ఎన్నికల అధికారులు ముందస్తుగా తీసుకున్న చర్యలపై రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఐదు జిల్లాల అధికారులతో సమీక్షించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ, పార్టీల రహితంగా, కేవలం కేటాయించిన గుర్తుల ఆధారంగా బ్యాలెట్ పత్రాలతో ఈ ఎన్నికలు జరగనున్నాయని, జిల్లాల వారీగా వారు కోరిన మేర బ్యాలెట్ బాక్స్‌లు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నడుస్తోందని దాని ఆధారంగానే ఓటర్లు ఓట్లు వేయాలన్నారు.

రామప్ప ఆలయంలో సరికొత్త రికార్డుకు సాంస్కృతిక ఉత్సవాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలోని రామప్ప దేవాలయంలో సరికొత్త రికార్డు కోసం సాంస్కృతికశాఖ చర్యలు చేపట్టింది. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో గుర్తింపు సాధించేందుకు పలు రకాల సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పండుగను దృష్టిలో ఉంచుకొని సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రామప్ప దేవాలయంలో వివిధ రకాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చే అవకాశముందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలతో పాటు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. కాకతీయ హెరిటేజ్ సంస్థ తరుపున నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు పాపారావు తెలిపారు. పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నామని సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

దేవరకద్ర, గజ్వేల్‌కు రూ.16.76 కోట్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.16.76 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను విడుదల చేసినట్లు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 10 గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మించేందుకు రూ.13.70 లక్షలు, గజ్వేల్ నియోజకవర్గంలో 23 గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.16.62కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఫార్మా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి

సిఎం కెసిఆర్‌కు చాడ లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫార్మా–డి, ఫార్మా–డి(డి.బి) కోర్సులను ప్రభుత్వం గుర్తించి, వారికి క్లినిక్ ఫార్మాసిస్ట్ తదితర ఉద్యోగాలు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఫార్మా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. సమస్య పరిష్కారం కోసం ఫార్మా డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా వరంగల్ తదితర చోట్ల రిలే నిరహార దీక్షలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన సిఎం కెసిఆర్‌కు శుక్రవారం ఒక లేఖ రాశారు. ఇప్పటికే ఫార్మా–డి, ఫార్మా–డి(పిబి) కోర్సులలో వైద్య విద్యార్థులు సుమారు 6 వేల మంది డిగ్రీలు పొందారిన, మరో 8 వేలమంది ఫార్మా–డి, ఫార్మా–డి (పిబి) పట్టభద్రుల కోర్సులలో చదువుకుంటున్నారని, వారందరికీ దశ దిశ నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న ఫార్మాసిస్టు తదితర ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేయడానికి కూడా వారి డిగ్రీని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఫార్మాడి కోర్సుపై మూడేళ్ల కింద నియమించిన త్రిసభ్య నిపుణుల కమిటీ నివేదికను తెప్పించుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.

వచ్చే బడ్జెట్‌లో బిసి ఉప ప్రణాళికను ప్రకటించాలి

వచ్చే బడ్జెట్‌లో బిసి ఉప ప్రణాళికను ప్రకటిం చాలని, రూ.25 వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజనుల సంక్షేమం అంటే గొర్రెలు, మేకలు, చేపలు, బర్రెలు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం కాదని, సంపదలో వాటా కల్పించినప్పుడే బహుజనుల ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌లోని బిసి భవన్‌లో శుక్రవారం జరిగిన బిసి హక్కుల సాదన సమితి రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సరళీకృత ఆర్థిక విధానాలతో చేతి వృత్తులన్నీ కనుమరుగవుతున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించ డంలో పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.సదస్సులో బిసి సంఘం నాయకులు ఈర్ల నరసింహా, వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, ప్రధాన కార్య దర్శి టి.వెంకట్రాములు, బిసి హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగాచారి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ ప్రసంగించారు.

వెంటనే ఆర్‌టిసి కార్మికులకు వేతన సవరణ : ఎస్‌డబ్ల్యుఫ్ డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులకు నూతన వేతన సవరణను వెంటనే చేపట్టాలని, సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌డబ్ల్యుఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.రాంచందర్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌రావు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌డబ్ల్యుఫ్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బస్‌భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు ప్రసంగించారు. కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా డ్రైవర్లతో టిమ్స్ డ్యూటీలు చేయించడాన్ని నిలిపివేయాలని, మహిళా కండక్టర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ కోరారు.

నిర్దిష్ట ఫార్మాట్‌లోనే ప్రతిపాదనలు

పదిహేనవ కేంద్ర ఆర్థిక సంఘం

మన తెలంగాణ / హైదరాబాద్ : అన్ని రాష్ట్రాల నుంచి పంపే ప్రతిపాదనలు నిర్దిష్ట ఫార్మాట్‌లోనే ఉండాలని పదిహేనవ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి చత్తీస్‌ఘడ్ మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికా రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా తో పాటు అధికారులు తెలుసుకున్నారు. రానున్న ఐదేళ్ళ కాలానికి ఆయా రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు ఆర్థిక సాయాన్ని ఏయే రూపాల్లో కోరుకుంటున్నారో ఇప్పటికే రూపొందించిన నిర్దిష్ట ఫార్మాట్‌లలో ఏప్రిల్ 15వ తేదీకల్లా పంపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అభిప్రాయాల అనంతరం ఫార్మాట్‌లో మార్పులు చేర్పులపై ఆలోచిస్తామని అధికారులు బదులిచ్చినట్లు తెలిసింది.

మా రాష్ట్రానికి నిధులెక్కువ ఇవ్వాలి : తెలంగాణ

తెలంగాణ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆతిథ్యం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కార్యదర్శి రామకృష్ణారావు కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేశారు. తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమవుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సంఘం తన సిఫారసుల్లో ఎక్కువ శాతం కేటాయింపులు ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంఘం ప్రతినిదులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులకు తెలంగాణ ఆర్థిక విభాగం ఇచ్చిన విందుకు మంత్రి ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. ఆర్థిక సంఘం ప్రతినిధులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు.

ఎఐటియుసి ప్రదర్శనలు, ధర్నాలు



మన తెలంగాణ / హైదరాబాద్ : కనీస వేతనం రూ.18 వేలు, సమాన పనికి సమాన వేతనం విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. మేడ్చెల్‌లో జరిగిన ధర్నాలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహన్, హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు, నిజామాబాద్‌లో ఉపాధ్యక్షులు కె.గంగాధర్ రావు, మహబూబ్‌నగర్‌లో కార్యదర్శి వి.యస్.బోస్, సంగారెడ్డిలో కార్యదర్శి యం.డి.యూసుఫ్, రంగారెడ్డిలో కార్యదర్శి బి.చంద్రయ్య, ఖమ్మంలో కార్యదర్శి సింగు నర్సింగ్‌రావు, ఆదిలాబాద్‌లో కార్యదర్శి యస్.విలాస్ పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జి.ఓ.లను సవరించి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వివిధ జిల్లాలలో జరిగిన ప్రదర్శనలకు, ధర్నాలకు ప్రభుత్వం, పోలీసులు అనుమతి లేదంటూ నిర్భంధానికి గురిచేశారు. ఖమ్మంలో లాఠీచార్జ్ చేస్తూ 20 మంది నాయకులను అరెస్టు చేశారు. కొత్తగూడెంలో ఎక్కడికక్కడ కలెక్టర్ కార్యాలయానికి ఆఫీసుకు వెళ్లకుండా నిర్భంధించారు. ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించకుండా పోలీసు బలగాలతో ఆపటాన్ని, ప్రదర్శనలు జరుపుకోకుండా కార్మికుల హక్కులపై దాడులు చేయడం అన్యాయమని ఎఐటియుసి రాష్ట్ర సమితి ఒక ప్రకటనలో తెలిపింది.

కువైట్ బాధితులను రప్పించడంపై రాష్ట్రం దృష్టి

మన తెలంగాణ / హైదరాబాద్ : సరైన వీసాలు, ఇతర పత్రాలు లేకుండా కువైట్‌లో నివసిస్తున్న భారతీయులను తిప్పి పంపడానికి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 22వ తేదీకల్లా ఇలాంటివారు స్వదేశానికి వెళ్ళిపోవాలని కువైట్ ప్రభుత్వం గత నెల 23వ తేదీన విడుదల చేసిన డిక్రీ (నెం. 64/2018)లో గడువు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లకై కసరత్తు ప్రారంభించింది. కువైట్ నుంచి మన దేశానికి, ఆ తర్వాత తెలంగాణకు తీసుకురావడానికి అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 'ప్రత్యేక నిధుల'తో పాటు ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శికి ఈ నెల 6న లేఖ రాసింది. సుమారు తొమ్మిదివేల మంది భారతీయుల్లో తెలుగువారు, తెలంగాణకు చెందినవారు గణనీయ సంఖ్యలోనే ఉండవచ్చని రాష్ట్ర ఎన్నారై విభాగం అధికారులు అంచనా వేశారు. కువైట్ ఇచ్చిన అల్టిమేటంతో అక్కడి తెలంగాణవాసులు ఇప్పటికే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారని, స్వస్థలాలకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, అయితే విమాన ఛార్జీలకు అవసరమైన డబ్బు వారి దగ్గర లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమించిందని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అవసరమైతే 'ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్' నుంచి కూడా ఛార్జీలకు అవసరమైన డబ్బుల్ని బాధితులకు అందించాలని ఆ లేఖలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. భారతీయులు అతి తక్కువ వేతనంతో అక్కడ పనిచేస్తున్న దయనీయ పరిస్థితిని, ఏజెంట్ల మోసాలతో తగిన వీసా, పత్రాలు లేకుండానే పనిచేస్తున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని 'జజీరా ఎయిర్‌వేస్'మానవతా దృక్పథంతో స్పందించి ప్రయాణ ఛార్జీల్లో ప్రతి ఒక్కరికీ 30 కువైట్ దీనార్ల (సుమారు ఐదువేల రూపాయలు) మేర తగ్గింపు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయమై సచివాలయవర్గాలను సంప్రదించగా కువై ట్ ప్రభుత్వం ప్రకటించిన 'ఆమ్నెస్టీ స్కీమ్' తదనంతర పరిణామాల్లో సుమారు తొమ్మిదివేల మంది భారతీయులు తిరిగి స్వస్థలాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని, మూడు వేల మంది తెలుగువారని, తెలంగాణ వారు 1500 మొదలు 2000 మంది ఉండవచ్చని అంచనా.

కొకైన్‌తో నైజీరియన్లు

(మొదటిపేజీ తరువాయి)

హెరాయిన్‌ను, 2 పాసు పోర్టులను, 11 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పర్యాటక విసాపై భారతదేశానికి వచ్చిన సియెర్ర లియోన్ దేశస్థుడు అనోల్డ్ మార్షియన్స్ డాన్‌లాక్ (28) ముంబైలో కొంతకాలం ఉండి గత ఏడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లో ఉంటున్నాడు. ఇతనికి నైజీరియా దేశానికి చెందిన విద్యార్థి విసాపై 2016లో హైదరాబాద్ నగరానికి వచ్చి యాప్రాల్‌లో ఉంటున్న ఒకోరీ జాన్ చుక్వు(26) అనంతరం బంజారాహిల్స్‌లోని డాన్‌లాక్ రూంకు మారాడు. నైజీరియా దేశానికి చెందిన ఒర్జి ఫిలిప్ విద్యార్థి విసాతో నగరానికి 2016లో వచ్చి బంజారాహిల్స్‌లో ఉంటున్నాడు. వీరు ముగ్గురు స్నేహితులుగా ఏర్పడ్డారు. అనంతరం వారంతపు రోజుల్లో పబ్బులకు వెళ్ళే వారు. అయితే, కొందరు కొకైన్, హెరాయిన్ వాడటం గమనించిన వీరు. తమకు పరిచయమున్న వారికి మాదకద్రవ్యాలను అధిక ధరలకు విక్రయించడం మొదలుపెట్టారు.

కొందరి దగ్గర ఉన్న డ్రగ్స్‌ను తీసుకుని అవసరమున్న వారికి అధికమొత్తానికి విక్రయిండం ద్వారా డబ్బును సంపాదిచండం మొదలుపెట్టారు. డాన్‌లాక్ అనే నిందితుడు ముంబై నుండి డ్రగ్స్‌ను నగరంలోని ఒర్జి ఫిలిప్, ఒకోరి జాన్‌లకు సరఫరా చేస్తున్నాడు. వీరు నగరంలోని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించగా వచ్చిన నగదును ముగ్గు రు నిందితులు సమానంగా పంచుకోవడం మొదలుపెట్టారు. అయితే, గతంలో ఒకోరీ జాన్ అనే నిందితుడు ఎల్‌బినగర్ పోలీసులు అరెస్టుచేయ గా జైలుకు వెళ్ళి వచ్చాడు.టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో వీరు ముగ్గురు కొకైన్, హెరాయిన్‌లను కలిగి ఉన్నారు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్‌ను ముంబై నుండి నగరానికి తీసుకువచ్చి అవసరమున్నవారికి విక్రయిస్తున్నట్టు తెలిపారు.

గెలిచేది ఉత్తమ్, జానారెడ్డే

(మొదటిపేజీ తరువాయి)

టిఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే సిఎల్‌పిఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్ కంటే 11 శాతం ఓట్లతో వెనుకబడినట్లు తేలింది. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు సర్వేలు చేయించారు. ఇందులో రెండు సర్వేలు పూర్తి కాగా, మూడో సర్వే తుది దశలో ఉందని తెలిసింది. రెండు సర్వేల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్‌ఎస్‌కు 103–105 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 7–8 స్థానాలు వస్తాయని సమాచారం. ఒక సర్వేలో బిజెపి ఒక స్థానంతో సరిపెట్టుకోగా, మరో సర్వేలో అసలు ఖాతానే తెరవలేదు. గత ఏడాది నుండి ప్రతి ఆరు నెలలకు ఒక మారు సిఎం కెసిఆర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీలు, ఎంఎల్‌ఏల పనితీరు, ప్రభుత్వ పథకాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సర్వేల్లో కూడా టిఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయమని వచ్చినట్లు స్వయంగా సిఎం కెసిఆర్ పలుమార్లు ప్రకటించారు. తాజా సర్వేల్లో కూడా అదే సంఖ్యను దాటుతున్నట్లు తెలిసింది. గతంలో కంటే ఈసారి సర్వేలు భిన్నంగా సాగాయి. పాత సర్వేల్లో ఒక్కో నియోజకవర్గం నుండి 300 శాంపిల్స్ తీసుకోగా, ఈసారి ఒక్కో నియోజవర్గం నుండి 3 వేల మంది నుండి అభిప్రాయాలు సేకరించారు. అంటే రెండు సర్వేల్లో ఒక్కో నియోజకవర్గం నుండి 6వేల మంది ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఈ సర్వేల్లో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలను మినహాయించారు. అంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో 112 నియోజకవర్గాల్లోనే సర్వే జరిగింది. ఈ లెక్కన మొత్తం 6.72 లక్షల ఓటర్ల నుండి సమాచారాన్ని సేకరించారు. ఇందులో ఎంఎల్‌ఏల పనితీరుతో పాటు, ఇతర పార్టీల నుండి అభ్యర్థులుగా అవకాశం ఉండే వారిపై కూడా అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ఇటీవల జరిగిన భూ ప్రక్షాళన, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది వంటి ప్రశ్నలను అడిగారు. ఈ సర్వేల్లో మంత్రుల పనితీరు సంతృప్తికరంగా, నలుగురు మంత్రులు అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అలాగే టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలలో సుమారు పది మంది వరకు పనితీరు సంతృప్తికరంగా లేనట్లు తెలిసింది. మూడో సర్వే త్వరలోనే పూర్తి కానుంది. ఈ సర్వేలో మున్సిపల్ వార్డు స్థాయి నుండి వివిధ పార్టీల అభ్యర్థుల గురించి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సర్వే వివరాలను కూడా క్రోడీకరించిన తరువాత, ఈ నెలలోనే టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సిఎం కెసిఆర్ ఎంఎల్‌ఏలందరికీ సర్వే వివరాలు తెలియజేస్తారు. ఈ సర్వే తరువాత నవంబర్‌లో మరో సర్వే నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం అవుతారని తెలిసింది.

కంది రైతుకు దగా

(మొదటిపేజీ తరువాయి)

పెరిగిందని, రెండో ముందస్తు అంచనాలను డిఈఎస్ కేంద్రానికి పంపింది. దీని ప్రకారం దీనిలో 40 శాతం నిబంధన కింద 1.13 లక్షల టన్నుల కొనుగోలు చేయాలని కోరింది. అయితే 75,300 మెట్రిక్ టన్నులకు మాత్రమే కేంద్రం అనుమతించింది. మొత్తం ఉత్పత్తిలో ఇది 25 శాతం మాత్రమే కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.50 లక్షల టన్నుల కందులను సేకరించింది. ప్రభుత్వ కొనుగోళ్లలో క్వింటా కందికి రూ. 5450 వస్తుండగా, ప్రైవేట్‌లో మాత్రం రూ.3800 నుంచి రూ.4200 మాత్రమే లభిస్తోంది.

లక్ష టన్నులు కొనండి : రాష్ట్రంలో ఉత్పత్తి అయిన కందులలో ఒక లక్ష మెట్రిక్ టన్నులు ధరల స్థిరికరణ నిధి కింద కొనుగోలు చేయాలని కేంద్ర వినియోగదారుల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖను రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారధి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాశారు. దేశంలో అనేక మంది వెజిటేరియన్స్ పప్పుధాన్యాలను తినేందుకు ఇష్టపడుతారని, వినియోగదారుల కోసం కొనుగోళ్లు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. తద్వారా కంది రైతులకు మద్ధతు రావడంతో పాటు పప్పు పంటల సాగు పెంచేందుకు ప్రోత్సాహం లభించినట్లవుతుందన్నారు.

నా ఫొటో వద్దు

(మొదటిపేజీ తరువాయి)

ఫొటోలు తప్ప రాజకీయ నాయకుల ఫోటోలు అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వ రాజముద్రను ముద్రించాలని అధికారులకు సిఎం స్పష్టం చేసినట్లు తెలిపింది. వచ్చే నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ముద్రణపై దృష్టి సారించింది. అందులో భాగంగా రెవిన్యూ అధికారులు ఆ పాస్‌బుక్ కవర్‌పేజీ నమూనాలను సిఎంకు చూపించారు. ఆ నమూనాల్లో పాస్‌బుక్ కవర్‌పేజీపై ముఖ్యమంత్రి ఫోటోతో రూపొందించిన డిజైన్‌ను కూడా చూపించారు. లేత గులాబీరంగు, ముదురు మెరూన్ రంగు కవర్ పేజీలను సైతం చూపించారు. అయితే వీటిని పరిశీలించిన సిఎం ముదురు ఆకుపచ్చ రంగులో కేవలం రాజముద్రతో ముద్రించాలని సూచించినట్లు ఆ ప్రకటన స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా ప్రైవేటు ముద్రణా సంస్థలేవీ పాస్‌బుక్‌లను ముద్రించడానికి ముందుకు రాకపోవడంతో నామినేషన్ పద్ధతిపైన కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌కు, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు మధ్య ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు అవగాహనా ఒప్పందం కుదరనుంది. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా నాసిక్ తదితర చోట్ల ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లలో కూడా ముద్రించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి

(మొదటిపేజీ తరువాయి)

ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గత మూడు రోజులుగా దంత సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కెసిఆర్ చికిత్స కోసం ఢిల్లీకి వెళ్ళినట్లు తెలిసింది. తెలుగుదేశం, బిజెపిల మధ్య వైరుధ్యం పతకస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కెసిఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్ళడానికి రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నా టిఆర్‌ఎస్ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన మాత్రమేనని, అధికారిక పర్యటన కాదని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించాయి.

రూ.1000 పెన్షన్

(మొదటిపేజీ తరువాయి)

మాటను అక్షరాల అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా చేసి రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే అన్ని రోగ నిర్ధారక పరీక్షలు కూడా చేయించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పనిచేసే వైద్య అధికారులు, సిబ్బంది సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు అవసరమైన కార్యచరణను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్లకు మరోసారి జీతాలు పెంచాలని నిర్ణయించినందుకు సెకండ్ ఎఎన్‌ఎంలకు కూడా జీతాలను పెంచాలని నిర్ణయించారు. ప్రజారోగ్యం విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని సూచించారు. వైద్యారోగ్యశాఖపై సీఎంకేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలుతుందని జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కల్వకుంట్ల కవిత సీఎంకు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండాలని సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బాధితులకు అవసరమైన మందులతో పాటు ఇతర వైద్య సహకారం కూడా అదించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బోధకాలు బాధితులపై సమగ్ర సర్వే నిర్వహించి గ్రామాల వారీగా వారి వివరాలను తీసుకోవాలని సూచించారు. బోధకాలు వ్యాధితో అత్యధికంగా 6463 మంది జగిత్యాల జిల్లాలో ఉన్నారని తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లలిత కుమారి, సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో పాలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



అటవీ సంపద, భూ సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మన తెలంగాణ / హైదరాబాద్: అటవీ సంపద, భూమిని కాపాడేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. భూ రక్షణలో భాగంగా రిజర్వు అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వే ప్రక్రియను చేపట్టనున్నారు. రాష్ట్రంలో రక్షిత అటవీ ప్రాంతానికి సుమారు 24వేల కిలోమీటర్ల సరిహద్దు ఉందన్నారు. జిల్లాల్లోని అటవీశాఖాధికారులతో గురువారం ఉన్నతాధికారులు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అడవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వణ్య ప్రాణులకు నీటి వసతి, అగ్ని ప్రమాదాల నివారణ అంశాలపై సమీక్షించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు అడవుల్లో నీటి వనరుల లభ్యతపై సర్వే చేయనున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన కన్జర్వేటర్ పీకే.ఝా తెలిపారు. నీటి వసతి దగ్గర జంతువుల కోసం వేటగాళ్ళు ఏర్పాటు చేసే ఉచ్చులను కూడా గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో జంతువులకు నీటి కొరత లేకుండా ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ నెలతో పాటు వచ్చే నెల మార్చిలో అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున 430 ప్రాంతాలను గుర్తించామన్నారు. పట్టణాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కొత్తగా ఒక అర్బన్ ఫారెస్టును ఏర్పాటు చేయాలన్నారు.

క్రీడా హబ్‌గా సిద్దిపేటను తీర్చిదిద్దుతాం : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట ఒక క్రీడా హబ్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మినీ స్టేడియంలో హెచ్‌సిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జి.వెంకటస్వామి మెమోరియల్ టి ట్వంటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేటలో టి ట్వంటీ లీగ్ మ్యాచ్‌లను నిర్వహించడంతో సిద్దిపేట మహానగరాల సరసన చేరిందన్నారు. హెచ్‌సిఏ సిద్దిపేట స్టేడియాన్ని రెండవ స్టేడియంగా ఎంపిక చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని క్రీడాకారుల ఆసక్తిని గమనించే స్టేడియాన్ని అభివృద్ధి పరచామని, త్వరలోనే డే అండ్ నైట్ మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని క్రీడాల్లో సిద్దిపేట క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, వారికి అవసరమైన విధంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్ వంటి ఆటల్లో



మరింతగా రాణించాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీ స్థాయికి సిద్దిపేట క్రీడాకారులు ఎదగాలనే ఉద్దేశంతో సిద్దిపేట స్టేడియాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సిద్దిపేట స్టేడియానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ అవకాశాన్ని వర్ధమాన క్రీడాకారులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మెదక్, ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగే పోటీలకు టాస్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి ప్రభాకరరెడ్డి, మాజీ మంత్రి వినోద్, హెచ్‌సిఏ అధ్యక్షులు వివేక్, చైర్మన్ కె.రాజనర్సుతో పాటు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మ్యాచ్‌ను మంత్రి హరీశ్‌రావు వీక్షించారు. మోడల్ రైతు బజార్ సందర్శన : ఇటీవలే సిద్దిపేట పట్టణంలో ప్రారంభించిన మోడల్ రైతు బజార్‌ను శుక్రవారం సాయంత్రం మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మకందార్లు, కొనుగోలు దార్లతో మాట్లాడి ఎలా వుందనే విషయం గురించి ఆరా తీశారు. దాదాపు అరగంటపాటు మోడల్ రైతు బజార్‌లోనే వుండి పరిస్థితులను గమనించారు.

తాప్సీకి అరుదైన గౌరవం

సినిమా రంగంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అదేవిధంగా గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి ముందుకు పోవాలి. ముఖ్యంగా ఓటమి ఉంచి పాఠాలు నేర్చుకొని సమర్థవంతంగా కెరీర్‌ను కొనసాగించాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఉన్న నటులే చిత్ర పరిశ్రమలో స్టార్లుగా రాణిస్తారు. ఈ స్టార్ల జీవిత పాఠాలు యువతీయువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తూ ఇలాంటి స్టార్లతో ప్రసంగాన్ని ఏర్పాటుచేస్తున్నాయి. గత ఏడాది స్టార్ హీరో, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జరిగే కాన్ఫరెన్స్‌లో ప్రసంగించబోయే వారిలో తాప్సీ ఉండడం విశేషం. సమాజంలో ఉన్న సమస్యలపై ఈ భామ చాలాసార్లు మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్‌గా సౌత్‌లో రాణించి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాప్సీ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు సిద్ధమవుతోంది.



చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది ఈ రామలక్ష్మే


సమంత

రామ్‌చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇటీవల చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్ సినీ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు సమంత పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిన్న టీజర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్. 'ఈ పిల్లెదురొస్తుంటే మా ఊరికి 18 ఏళ్ల వయసు వచ్చినట్టుంటదండి... ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామలక్ష్మేనండి' అంటూ చెర్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో చెబుతున్న టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సమంత లుక్ అందరినీ మైమరపిస్తోంది. అయితే సమంతకు సంబంధించి ఎలాంటి వాయిస్ లేకుండా ఆమె చిరునవ్వుతో సరిపెట్టడం అక్కినేని అభిమానులకు కాసింత నిరాశ కలిగించింది. అయితే ఆమె మూగ క్యారెక్టర్‌లో నటిస్తోంది కాబట్టి సుకుమార్ ఇలాంటి టీజర్‌ను డిజైన్ చేశాడా? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి సమంత మాటల్లేకపోయినా... నవ్వుతోనే చిట్టిబాబుని మించేసిందని అంటున్నారు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈనెల 13న సాయంత్రం ఐదు గంటలకు సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలకానుంది. 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంతో విభిన్న ప్రేమ కథా చిత్రంగా 'రంగస్థలం' రూపుదిద్దుకుంటోంది. ఇక సినిమా టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 లక్షల డిజిటల్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సీనియర్ నరేష్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి, సాహిత్యం: చంద్రబోస్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్.

ఎందుకలా చేశామని ఆలోచిస్తారు

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మించిన చిత్రం 'తొలిప్రేమ'. రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు...


వరుణ్‌తేజ్

☞ వినోదాత్మకమైన ప్రేమ కథ...

బాబాయ్ పవన్‌కళ్యాణ్ 'తొలిప్రేమ'కు ఈ 'తొలిప్రేమ'కు చాలా తేడా ఉంది. ఆ సినిమా అప్పటి యువతను ఆకట్టుకుంటే... నా సినిమా ఇప్పటి యువతకు నచ్చేలా ఉంటుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన వినోదాత్మక ప్రేమ కథా చిత్రమిది.

☞ కొత్త అనుభూతి...

చిన్న వయసులో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది... అందులో నుంచి బయటకు రావడం ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూడవచ్చు. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే చిత్రం 'తొలిప్రేమ'.

☞ దూకుడు ఎక్కువ...

సినిమాలో నాకు కొంచెం దూకుడు ఎక్కువ. అంటే చేసే ప్రతి పని కరెక్టే అనే అహంకారం నాలో కనిపిస్తుంది. చాలా హుషారుగా, కొంచెం రఫ్‌గా ఉంటాను. నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచే చిత్రమది.

☞ అస్సలు పోలికే ఉండదు...

'ఫిదా'లో నేను చాలా నెమ్మదిగా, మెత్తగా కనిపిస్తాను. కానీ ఇందులో నేను దూసుకుపోయే యువకుడిగా నటించాను. ఫిదా, తొలి ప్రేమ సినిమాలకు అస్సలు పోలికే ఉండదు.

☞ ఇగోతో విడిపోతున్నారు...

ఈ కాలం ప్రేమికులు చిన్న చిన్న గొడవలకే ఇగోతో విడిపోతున్నారు. ఏ సినిమాలోనైనా కూడా కథ ఇదే. ఈ సినిమా చూస్తే విడిపోయిన వారు అప్పుడు ఎందుకలా చేశాం అని ఆలోచిస్తారు.

☞ 'ఫిదా' కంటే ముందే...

మా దర్శకుడు వెంకీ నాకు చాలా కాలం నుండి తెలుసు. ఇక 'ఫిదా'కంటే ముందే ఈ సినిమాకు సైన్ చేశాను. నా చెల్లెలు నిహారిక వెబ్ సిరీస్ చేసేటప్పుడు వెంకీ స్క్రిప్ట్‌లో సహాయం చేసేవాడు. అయితే ఓరోజు నిహారిక... వెంకీ దగ్గర మంచి కథ ఉంది వినమని నాకు చెప్పింది. అతను చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నాను. వెంకీ సినిమాను చాలా బాగా తీశాడు.

☞ భిన్నమైన స్క్రిప్ట్స్‌తో...

నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. హాలీవుడ్ మూవీస్ వంటి సినిమాలు తెలుగులో వస్తే ఎంత బాగుంటుందోనని అనుకునేవాడిని. అందుకే సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఆ ప్రయత్నమేదో నేనే చేద్దామని భిన్నమైన స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాను.

☞ ఆ సాహసం చేయలేను...

బాబాయ్ పవన్‌కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లడం ఆయన వ్యక్తిగతం. ఒకరకంగా ఆయన సినిమాలను వదిలేయడం బాధగానే ఉంది. కానీ సినిమాలకన్నా ఆయన చేయాల్సిన పెద్ద పనులు చాలా ఉన్నాయి. ఆయన ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లి సేవ చేస్తానంటే అందరికీ సంతోషమే. అంత స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అన్నింటినీ ఒక్కసారిగా వదిలి వెళ్లిపోవడానికి చాలా గట్స్ కావాలి. నేనైతే ఆ సాహసం చేయలేను.

హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది



'మనసుకు నచ్చింది' ఆడియో వేడుకలో సందీప్‌కిషన్, అమైరా దస్తూర్, మంజుల, సంజయ్ స్వరూప్, పి.కిరణ్, సాయిమాధవ్ బుర్రా, అనితా చౌదరి

సందీప్ కిషన్ హీరోగా అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై పి.కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించిన చిత్రం 'మనసుకు నచ్చింది'. రాదాస్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. సందీప్‌కిషన్. అమైరా దస్తూర్, మంజుల ఘట్టమనేని, పి.కిరణ్, సంజయ్ స్వరూప్, సాయిమాధవ్ బుర్రా, హరి, అనితా చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడీని పాత్రికేయులు శ్రీను, నాగేంద్రప్రసాద్, చల్లా భాగ్యలక్ష్మి కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు మంజుల ఘట్టమనేని మాట్లాడుతూ "ఇది చాలా మంచి సినిమా. నేను ఏంటి అనేది ఈ సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. కెమెరామెన్ చోటా కె.నాయుడు ఈ సినిమా చేసి అద్భుతంగా ఉందని చెప్పారు. మంచి లవ్ స్టోరీ ఇది. హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా ఇది. మా ఆయన ఈ చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దూకుడు తర్వాత ఆయన ఇటీవల అర్జున్ రెడ్డి చేశారు. అది సూపర్‌హిట్ అయింది. ఆయన చాలా లక్కీ యాక్టర్. అలాగే మా పాప జాన్వి కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేసింది. సూరజ్ క్యారెక్టర్‌లో సందీప్ నటించాడు. అమైరా దస్తూర్ చక్కగా నటించింది. కిరణ్ బడ్జెట్‌కు వెనుకాడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ నా మాట అస్సలు వినడు. నేను డైరెక్షన్ చేస్తున్నానంటే ఇప్పటికీ నమ్మడు. సాంగ్స్, ట్రైలర్స్ చూసి మహేష్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సినిమాకు ఇది హైలైట్‌గా నిలుస్తుంది. నా దగ్గర ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది. అది పవన్‌కళ్యాణ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఈ కథ పవన్ విన్నారంటే తప్పకుండా ఈ సినిమా చేస్తారు. ఈ ఒక్క సినిమా చేశాక ఆయన రాజకీయాల్లోకి వెళ్లొచ్చు"అని అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ "ఫన్, స్వీట్ లవ్‌స్టోరీగా మంజుల ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా చూశాక ఇది ఒక మంచి కాఫీలాంటి సినిమా అనిపించింది. యూత్, ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసేవిధంగా కలర్‌ఫుల్‌గా ఈ చిత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుకుతెచ్చే అందమైన సినిమా ఇది. అమైరా దస్తూర్, త్రిదా చౌదరి అద్భుతంగా నటించారు. మా ముగ్గురి మధ్య కథ ఆసక్తికరంగా సాగుతుంది. నిర్మాత కిరణ్ 'ఆనంది ఆర్ట్స్'లో ఇది నా మూడవ సినిమా"అని తెలిపారు. అమైరా దస్తూర్ మాట్లాడుతూ "కొత్త నటిని అయినప్పటికీ నా మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన మంజులకు థాంక్స్. సంజయ్ స్వరూప్ మంచి నిర్మాత. సందీప్ స్వీట్ కో ఆర్టిస్ట్. ఇంత మంచి సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను"అని చెప్పారు.

విదేశీ తారల 'సూపర్ స్కెచ్'


అనిక

తెలుగు సినిమాల సరిహద్దులు ఏనాడో చెరిగిపోయాయి. మన దగ్గర కలెక్షన్ల వర్షం ఎంత కురుస్తుందో... ఓవర్సీస్‌లోనూ అలాగే ఓవర్ఫ్లో అవుతోంది. వసుధైక కుటుంబం అయిన ఈ తరుణంలో తెలుగు చిత్రాల్లో విదేశీ నటులు కూడా అరుదుగా సందడి చేస్తున్నారు. తాజాగా 'సూపర్ స్కెచ్' లోనూ విదేశీ తారాగణం కనిపించనుంది. మైండ్ గేమ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రవికుమార్ చావలి దర్శకుడు. బాలకృష్ణతో 'శ్రీమన్నారాయణ', జగపతిబాబుతో 'సామాన్యుడు', సుమంత్‌తో 'దగ్గరగా దూరంగా' నితిన్‌తో 'విక్టరీ' సినిమాలు చేసిన దర్శకుడు ఆయన. తాజాగా రవికుమార్ చావలి కొంతమంది కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. నర్సింగ్, ఇంద్ర, సమీర్‌దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగి, విదేశీ నటులు సోఫియా, గ్యారీటాన్ టోనీ (ఇంగ్లాండ్) కీలక పాత్రధారులు. యూరో సినిమాస్ సమర్పణలో యు అండ్ ఐ ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు రవికుమార్ చావలి మాట్లాడుతూ "గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, వైవిధ్యమైన పాయింట్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతోంది"అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, పాటలు: సుభాష్, నారాయణ్, ఇంజపూరి, ప్రియాంక, ఎడిటింగ్: జునైద్.


దీపికాపదుకునే

దీపిక కొత్త రికార్డు

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ బ్యూటీగా నిలిచింది దీపికా పదుకునే. ఈ భామ నటించిన 'పద్మావత్' సాధిస్తున్న భారీ వసూళ్లే దీనికి సాక్ష్యంగా చెప్పవచ్చు. సెకండ్ వీకెండ్‌లో కూడా ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. వీకెండ్‌లో బాక్సాఫీస్‌ను దులిపేయడమే కాదు వీక్‌డేస్‌లో కూడా నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది ఈ చిత్రం. మన దేశంలోనే ఈ చిత్రం ఇప్పటివరకు రూ.231 కోట్లు వసూలు చేసింది. ఇది ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఓ ఫిమేల్ టైటిల్‌తో వచ్చిన సినిమా ఏదీ ఇప్పటివరకు ఈ స్థాయి వసూళ్లను అందుకోలేదు. రూ.200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీగా 'పద్మావత్'తో దీపికా పదుకునే కొత్త రికార్డును సృష్టించింది. ఇదే స్పీడ్‌ను ఈ సినిమా మరో రెండు వారాలు కొనసాగిస్తే మరెన్నో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.

శీనుగాడి ప్రేమ సిన్సియర్

సుష్మ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై శ్రీనివాసరావు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'శీనుగాడి ప్రేమ'. సిన్సియర్ రా మామా అనేది ట్యాగ్‌లైన్. ఆర్.కె. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తొలి సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "సినిమా పాటలు, టీజర్ చాలా బావున్నాయి. కొత్తవారైనప్పటికీ హీరో హీరోయిన్లు ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. సినిమా విడుదలకు థియేటర్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను"అని అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "పాటలు వినసొంపుగా ఉన్నాయి. మంచి కంటెంట్ ఉంటే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది"అని చెప్పారు. హీరో, నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ "నాకు నటన అంటే చాలా ఇష్టం. మా దర్శకుడు ఓ రోజు నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసి హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండడంతో నటిస్తూ సినిమాను నేనే నిర్మించాను. దర్శకుడు ఆర్.కె. చెప్పిన దానికంటే సినిమాను అద్భుతంగా చిత్రీకరించాడు. రమణ సాకే క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. వైజాగ్, అరకు, తిరుపతి, కాణిపాకం, చిత్తూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం"అని తెలిపారు. దర్శకుడు ఆర్.కె. మాట్లాడుతూ "శీను అనే పేరు చాలా మందికి ఉంటుంది. అలా శీనులందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం. లవ్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో పొందుపరిచాం"అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరశంకర్, సాయి వెంకట్, రమణ సాకే, కె.సురేష్‌బాబు, బిందు, ప్రణవి, కావేరి, చాందిని, జబర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


ప్రణవి, శ్రీనివాసరావు



రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహం: మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదర్‌నగర్: రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ను అందిస్తూ నూతన పెట్టుబడులను, పరిశ్రమలను ప్రోత్సహించి వారికి పెద్దపీట వేస్తున్న ఘనతసిఎం కెసిఆర్‌కే దక్కిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం కెపిహెచ్‌బి కాలనీమంజీరా ట్రినిటిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌పిసిసి సంస్థ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి సెక్టార్ ఇతర పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజులలోనే అనుమతులనిచ్చి10% మంచినీటిని అందించామన్నారు. ఈ ఎన్‌పిసిసి సంస్థ శాఖను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఎందరో నిరుద్యోగ యువతకు ఈ సంస్థకు ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. ఎన్‌ఈఎల్, అనెవా సంస్థల చైర్మన్ అఖిల్ మది మాట్లాడుతూ ఈ సంస్థ ఏర్పాటు ద్వారా మరిన్ని సేవలను అందజేస్తామని సంస్థ ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వ సహకారం మరువ లేనిదని అన్నారు. సంస్థ డైరెక్టర్ ఒసామా మాట్లాడుతూ అబుదాబి కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుందని, 1973 నుంచి ఆయిల్, గ్యాస్‌ను ఉత్పత్తిచేస్తూ ముంబైలో సంస్థ శాఖను ఏర్పాటు చేశామని ఇందులో 12వేల మంది భారతీయులు పనిచేస్తున్నారని అన్నారు.

మార్కెట్‌లోకి వరుణ్ మోటార్స్ నూతన స్విఫ్ట్ కారు



మన తెలంగాణ / హైదరాబాద్ : మారుతి సుజుకి కార్ డీలర్ సంస్థ వరుణ్ మోటార్స్ తన నూతన శ్రేణి ద ఆల్ న్యూ స్విఫ్ట్ కారును ఆవిష్కరించి వినియోగదారుడికి తొలి డెలివరి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం బేగంపేట వరుణ్ మోటార్స్ షో రూంలో ఈ మేరకు తొలి కారును ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ , వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ సి రాజు సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కారు ఆవిష్కరణ కార్యక్రమానికి వరుణ్ మోటార్స్ జనరల్ మేనేజర్ నీరజ్, ఎజిఎం రామ్ కుమార్, ఎస్ఎం ఏ. శ్రీకాంత్, వరుణ్ మోటార్స్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో ఆల్ ద న్యూ షిఫ్ట్ కారు ధర పెట్రోల్ వెర్షన్ రూ. 4,99,000 లుగాను, డీజిల్ వెర్షన్ 5,99,000 గాను ఉన్నట్లు వరుణ్ మోటార్స్ వెల్లడించింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహా చైతన్య దివస్



మన తెలంగాణ / హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోన్ ఆధ్వర్యంలో 83వ బ్యాంకు బిజినెస్ కమెన్స్‌మెంట్ డేను శుక్రవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించినట్లు ఆ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మహా చైతన్య దివస్‌గా నిర్వహించిన ఈ రోజును సిబ్బంది టాలెంట్ డే గాను పరిగణిస్తారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిప్యూటి జనరల్ మేనేజర్ అండ్ జోనల్ మేనేజర్ దీపక్ ఎన్ భండారి ముఖ్య అతిథిగా హాజరైనారు. బ్యాంక్ ఏజిఎం, డిప్యూటి జోనల్ మేనేజర్ జిఎస్ భగర్కార్ , అలాగే బిజినెస్ పార్ట్‌నర్స్ సంస్థలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా, రిలయన్స్ నిప్పన్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా బ్యాంకు ఈ ఎడాది సాధించిన లక్ష్యాలను దీపక్ ఎన్ భండారి ఉద్యోగులకు వివరించారు. ఈ సందర్భంగా సిబ్బంది కుటుంబ సభ్యులు, పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ సందర్భంగా బహుమతులు కూడా అందజేశారు.

స్టాక్ మార్కెట్

ఈరోజు మార్కెట్	ముగింపు	మార్పు	%
సెన్సెక్స్	34005.76	–407.40	–1.18%
నిఫ్టీ	10454.95	–121.90	–1.15%

కరెన్సీ మారక రేట్లు

అమెరికన్ డాలర్	63.28
యూరో	76.12
బ్రిటిష్ పౌండ్	85.87
ఆస్ట్రేలియన్ డాలర్	49.75
కెనెడియన్ డాలర్	50.98
ఎమిరైట్ దిర్హామ్	17.23
స్విస్ ఫ్రాంక్	64.89
చైనీస్ యువాన్	9.75
మలేషియన్ రింగిట్	15.83
న్యూజిలాండ్ డాలర్	45.36
హాంగ్‌కాంగ్ డాలర్	8.09
జపనీస్ యెన్	0.56
కువైట్ దినార్	209.96
సౌతాఫ్రికన్ రాండ్	5.14

బులియన్




బంగారం ధర

నగరం	ధర (రూ / 10 గ్రాములు)		
	22 క్యారట్	24 క్యారట్	మార్పు(%)
చెన్నై	28660	30652.41	0.28%
ముంబై	29590	31647.06	–0.34%
ఢిల్లీ	29050	31069.52	0.52%
కోల్‌కతా	29670.99	31733.68	0.24%
కేరళ	27800	29732.62	0%
బెంగళూరు	28200	30160.43	0.53%
హైదరాబాద్	28740	30737.97	0.49%
గల్ఫ్	1393.62	1490.50	–0.67%

వెండి ధర (రూ./ కిలో)

నగరం	బుధవారం	మంగళవారం	మార్పు (%)
చెన్నై	42600.00	42400.00	0.47
ముంబై	42600.00	42400.00	0.47
ఢిల్లీ	42600.00	42400.00	0.47
కోల్‌కతా	42600.00	42400.00	0.47
హైదరాబాద్	42600.00	42400.00	0.47



కోడిగుడ్లు (100కు) నెక్ రేటు

హైదరాబాద్	345	విశాఖపట్నం	340
వరంగల్	347	చిత్తూరు	373
విజయవాడ	335	చెన్నై	380
గోదావరి	335	బెంగళూరు	365

ఎస్‌బిఐ నష్టం 2,416 కోట్లు



- రూ.1.99 లక్షల కోట్లకు పెరిగిన స్థూల ఎన్‌పిఎ
- మొండి బకాయిల కారణంగానే నష్టాలు
- ఎస్‌బిఐ చైర్మన్ రజినీష్ కుమార్

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మూడో త్రైమాసికంలో అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మొండి బకాయిల కారణంగా డిసెంబర్ ముగింపునాటి క్యూ3 (అక్టోబర్–డిసెంబర్)లో రూ.2,416 కోట్ల నష్టం వచ్చింది. మరోవైపు బాండ్ లాభాలు కూడా నష్టాలకు కారణమయ్యాయి. లాభాలు వస్తాయనే విశ్లేషకుల అంచనాలు తలకిందులు అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.2,610 కోట్లుగా ఉంది. కేటాయింపులు ఏడాది ఏడాదికి 111 శాతం పెరిగాయి. గతేడాదిలో కేటాయింపులు రూ.8,942.83 కోట్లతో పోలిస్తే ఈసారి ఒక్కసారిగా రూ.18,876.21 కోట్లకు పెరిగాయి. బ్యాంకు ఈ మేర నష్టాలు నమోదుచేయడానికి ప్రధాన కారణం భారీగా ప్రొవిజన్లు పెరగమే.. స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) కూడా క్యూ3లో రూ.1.99 లక్షల కోట్లకు పెరిగాయి. ఇవి 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1.08 లక్షల కోట్లుగా మాత్రమే ఉన్నాయి. అయితే బ్యాంక్ నికర వడ్డీ ఆదాయాలు మాత్రమే 26.88 శాతం పెరగ్గా, ఏడాది ఏడాదికి రూ.18,687.57 కోట్లుగా రికార్డయ్యాయి. ఇతర ఆదాయలు 16.3 శాతం క్షీణించాయి. నికర ఎన్‌పిఎలు కూడా బ్యాంకుకు బాగానే పెరిగాయి. ఒత్తిడి ఆస్తుల పరిస్థితుల నుంచి బయటపడే సమయం వచ్చిందని, గత రెండేళ్లలో వీటి వల్ల లాభాలు దెబ్బతిన్నాయని, అయితే వచ్చే సంవత్సరంలో చాలా మెరుగ్గా ఉంటుందని ఎస్‌బిఐ చైర్మన్ రజినీష్ కుమార్ తెలిపారు. బాండ్ ఆర్జన కష్టంగా మారిందని, దీనికి రూ.3400 కోట్లు కేటాయించాలని, ఖజానా ఆదాయంపై ప్రభావం చూపాయని అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎస్‌బిఐ షేరు విలువ 2 శాతం పడిపోయి రూ.295.40కు చేరుకుంది.

56 శాతం క్షీణించిన బిఒబి లాభం

క్యూ3లో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరో డా లాభాలు రూ.112 కోట్లతో 56 శాతం క్షీణించాయి. 2016–17 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 253 కోట్లుగా ఉంది. బ్యాంక్ మొత్తం ఆదాయం స్వల్పంగా రూ.12,976 కోట్లతో 7 శాతం వృద్ధిని సాధించింది. నికర వడ్డీ ఆదాయం 40.20 శాతం పెరిగింది.

దేశీయ మార్కెట్లు విలవిల

- అమెరికా దెబ్బకి 407 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 1 శాతం పడిపోయిన నిఫ్టీ
- దేశీయంగా మార్కెట్లను కృంగదీసిన బ్యాంకింగ్ స్టాక్స్



న్యూఢిల్లీ: కోలుకున్నాయనే లోపే స్టాక్‌మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ఆసియా, అమెరికా మార్కెట్ల పతనం ప్రభావంతో శుక్రవారం దేశీయ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఓ దశలో 513 పాయింట్లు పడిపోయి 34 వేల మార్క్ దిగువకు చేరింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 6 మాత్రమే లాభపడగా.. మిగతా అన్ని నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు మరింతగా డీలా పడ్డాయి. ఐసిఐసి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బిఎస్‌ఇలో టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌యుఎల్, టిసిఎస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయి 34006 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 10455 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.37 వద్ద ఉంది. నిఫ్టీలో యస్ బ్యాంక్, ఎస్‌బిఐ, ఇన్ఫోసిస్, అరబిందో ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి మార్కెట్లు మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీర్ఘకాల పెట్టుబడి లాభాల(ఎల్‌టిసిజి) పన్నును ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించడం ఇన్వెస్టర్లను నిరాశపర్చగా, ఆ తర్వాత ఆర్‌బిఐ పరపతి సమీక్షలో ద్రవ్యోల్బణం భయాలను వ్యక్తిం చేస్తూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం మార్కెట్లను దెబ్బతీశాయి.



అమెరికా సూచీల భారీ పతనం

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా స్టాక్ సూచీలు గురువారం 4 శాతం మేరకు పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా 2 శాతం నష్టపోవడంతో దేశీయంగా రోజంతా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్ఎస్ఇలో అన్ని రంగాలూ నీరసించగా, మెటల్ 1.3 శాతం ఎగసింది. రియల్టీ 0.35 శాతం లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ 2 శాతం పతనమైంది. ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసిజి రంగాలు 10.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. బ్లూచిప్స్ విషయానికొస్తే నిఫ్టీ దిగ్గజాలలో యస్‌బ్యాంక్, అరబిందో, టెక్ మహీంద్రా, ఎస్‌బిఐ, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐబి హౌసింగ్, ఇన్‌ఫ్రాటెల్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ 2 శాతం వరకు క్షీణించాయి. నగదు విభాగంలో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు) రూ.2297 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గురువారం దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 2373 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి.

కారణాలేంటి?

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్న అంచనాలు స్టాక్స్‌లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు నిపుణులు అంటున్నారు. గురువారం డోజోన్స్ 1033 పాయింట్లు(4.15 శాతం) కుప్పకూలి 23,860 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్ అండ్ పి 101 పాయింట్లు(3.75 శాతం) పతనమై 2581కు చేరింది. నాస్‌డాక్ 275 పాయింట్లు(4 శాతం) పడిపోయి 6,777 వద్ద స్థిరపడింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. జనవరి 26న నమోదైన గరిష్టాల నుంచి అమెరికా స్టాక్ మార్కెట్లు 10 శాతం పతనమయ్యాయి.

మార్కెట్లు బేర్ దశలోకి ప్రవేశించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జనవరిలో అంచనాలను మించుతూ 2 లక్షల ఉద్యోగ సృష్టి జరిగినట్లు వెల్లడికావడంతో ఇకపై ఫెడ్ వడ్డీ రేట్ల పెంపువైపు సాగనున్నట్లు అంచనాలు బలపడ్డాయి. మరోవైపు 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 2.88 శాతాన్ని తాకాయి. ఇది నాలుగేళ్ల గరిష్టంకావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. ఇప్పటివరకూ నామమాత్ర వడ్డీ రేట్లకే లభించిన డాలర్ల నిధులు స్టాక్స్ నుంచి వెనక్కి మళ్లనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఇసిబి), బ్యాంక్ ఆఫ్ జపాన్(బిఒజె), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బిఒఇ) కూడా ఇటీవల ద్రవ్యోల్బణం పుంజుకున్న సంకేతాలను వెల్లడించాయి. అంతేకాకుండా ఇసిబి ఇప్పటివరకూ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను ఎత్తివేయనున్నట్లు ఇటీవలే పేర్కొంది. దీంతో రానున్న రోజుల్లో అటు ఇసిబి, ఇటు బిఒజె వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది.

మళ్లీ బేరిష్ వస్తే.. మారణహోమమే..

ప్రముఖ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్

న్యూయార్క్: అమెరికాలో వడ్డీ రేట్లను పెంచే సంకేతాలు అక్కడి మార్కెట్లనే కాదు.. ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంగా బుల్ మార్కెట్‌లో లాభాలు గడించిన ఇన్వెస్టర్లు.. ఇప్పుడు అకస్మాత్తుగా బేరిష్ సంకేతాలు మొదలవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. బేర్ మార్కెట్ వస్తే పరిస్థితి ఏంటనే ఆలోచన ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కనుక బేర్ మార్కెట్ వస్తే మాత్రం తన జీవితంలోనే అత్యంత దారుణమైన పతనాన్ని చూస్తానని ప్రముఖ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ అన్నారు. 75 ఏళ్ల వయసున్న ఈయన.. అమెరికాలో ఆర్థిక సంక్షోభం కాలం నాటితో పోల్చితే మరింత ఎక్కువగా రుణాలు పేరుకుపోయాయని అన్నారు. మార్కెట్లలో ఇప్పుడు కనిపిస్తున్న ఆటుపోట్లు సర్వసాధారణమైనవిగా ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతటా రుణాలు పేరుకుపోయి ఉన్నాయని, ఇవి ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీకి ఓ వారం రోజులుగా బ్రేక్ పడింది. అమెరికా మార్కెట్లు ఒకే రోజున 4 శాతం చొప్పున పడిపోవడం, ఒకే వారంలో 2 సార్లు జరిగింది. జనవరి 26న గరిష్ట స్థాయి నుంచి చూసినపుడు ఇప్పటికే 10శాతం మేర అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. అయితే ఇప్పటివరకూ తాను 7 మార్లు బేర్ మార్కెట్స్ చూశానని రోజర్ తెలిపారు. ఆర్థిక సంక్షోభం సమయంలో అంటే అక్టోబర్ 2007లో అత్యంత గరిష్ట స్థాయి నుంచి మార్చి 2009 కనిష్ట స్థాయికి పడిపోయాయి. అప్పుడు మార్కెట్లు 50శాతానికి పైగా పతనం అయ్యాయి. 2000లో ఐటీ బబుల్ పీక్స్ లో ఉన్న కాలంతో పోల్చితే 2002 ఫిబ్రవరి నాటికి మార్కెట్లు 38 శాతం పతనం అయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయాలు తీసుకునేవరకూ ఇలాంటి పరిస్థితి కనిపించవచ్చని జిమ్ రోజర్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో స్టాక్స్ మళ్లీ పెరగవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే తాను చెప్పే అంచనాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం



టిఎస్‘ఐపాస్’లో మనమే నంబర్ వన్

- రెండేళ్లలో లక్ష 20 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం
- ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ముందున్నాం
- వారసత్వాన్ని నిలబెట్టుకోవడం సులభమేమీ కాదు.. క్రెడాయ్ యూత్ కాన్‌క్లేవ్‌లో ఐటి మంత్రి కెటిఆర్





మన తెలంగాణ / హైదరాబాద్ : పరిశ్రమలకు అనుమతులు జారీ చేసే టిఎస్‌ఐపాస్‌లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ పథకం అమలులోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలోనే లక్ష 20 వేల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. 6 వేల సంస్థలకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే క్లియరెన్స్‌లు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఉపాధి పరంగా మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాక, దీనికి రెండింతలు పరోక్షంగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఈ విషయంలో తెలంగాణ తర్వాతే నన్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా హైదరాబాద్‌లో వ్యాపారం , మార్కెటింగ్‌కు అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపన కోసం ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చిందదని అన్నారు. మాదాపూర్ హెచ్‌ఐసిసిలో క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ కాన్‌క్లేవ్ – 2018 సదస్సులో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలెట్ , క్రెడాయ్ నేషనల్ ప్రసిడెంట్ జాక్షయ్ షా, తెలంగాణ ప్రసిడెంట్ ఎస్. రామ్‌రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్న కెటిఆర్ ఈ సందర్భంగా, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయాలు, వ్యాపార రంగాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోనూ, వ్యాపార రంగాల్లోనూ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదని కెటిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒకప్పటి రాజకీయాలు ఇప్పుడు లేవని చెబుతూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలెట్‌లు స్వంతంగా ఎదిగి ఆ స్థాయికి చేరుకున్నారన్నారు. తెలంగాణ నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రమైనప్పటికీ కూడా తమ శక్తి మేరకు రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. సులభతర వాణిజ్య విధానంలో గతేడాది తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, నీటి పారదల ప్రాజెక్టులు, ఇంటింటికీ తాగునీరు , ఇంటింటికీ ఇంటర్‌నెట్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేశాన్ని పచ్చదనంగా మార్చేందుకు సమావేశంలో వక్తలుగా వచ్చిన అతిథులు ఒక్కొక్కరూ వెయ్యి మొక్కలను నాటి హరిత భారతదేశంగా మారుద్దామని ప్రతిజ్ఞ చేశారు.

సిమెంట్, స్టీల్ ధరలు 30 శాతం పెంచేశారు : క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ జాక్షయ్ షా

గత రెండు నెలలుగా సిమెంట్, స్టీల్ ధరలు ఒక్క సారిగా 30 శాతం పెరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని క్రెడాయ్ నేషనల్ ప్రసిడెంట్ జాక్షయ్ షా అన్నారు. ఈ పెరుగుదల భవిష్యత్తులో మొత్తం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రాజెక్టులు కూడా సిమెంట్, స్టీల్ లేకుండా ముందుకు వెళ్లలేవన్నది గుర్తుంచుకోవాలన్నారు. జిఎస్‌టి, రెరా ఇలా ఒకదాని వెంట ఒకటి రియల్ ఎస్టేట్ రంగాన్ని నిరుత్సాహానికి గురి చేస్తున్నాయన్నారు. గతంలో కొద్ది మొత్తంలో మదుపు చేయాలన్న ఆలోచన ఉన్న వారు బంగారం కొనడమే, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమో, లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ వైపో చూసే వారని జాక్షయ్ షా గుర్తు చేశారు.

సిబిఆర్ఇ నివేదికను విడుదల చేసిన కెటిఆర్

కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీస్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సిబిఆర్ఈ చేసిన సర్వే నివేదిక ‘‘ద యూత్ బారో మీటర్’’ను కెటిఆర్, ఓమర్ అబ్దుల్లా తదితరులు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 82 శాతం మంది భారతీయ యువత తాజాగా తమ తల్లిదండ్రులతో కలిసి జీవించాలని ఎంచుకుంటున్నారని, అధిక ఆస్థి కూడా పిల్లలను తల్లిందండ్రుల వద్దే ఉండేలా చేసిందని పేర్కొంది. కొత్త ఇంటిని కొనాలనే లక్ష్యాన్ని 35 శాతం మంది యువత భావిస్తున్నారని తమ సర్వేలో తేలిందని సిబిఆర్ఈ వెల్లడించింది.

కీలక కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం?



న్యూఢిల్లీ: కొన్ని కీలకమైన, రాజ్యాంగ ప్రాముఖ్యత ఉన్న కేసుల విచా రణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ సుప్రీంకోర్టులోప్రముఖ న్యా యవాది ఇందిరా జైసింగ్ పిల్‌ను దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారంనాడు సూచించింది. విచారణలో సహా య పడాలని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌ను కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ప్రజలపై ప్రభావం చూపే రాజ్యాంగపరమైన, జాతీయ ప్రాధాన్యంగల కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పిటిష నర్ కోరారు. దీనివల్ల సామాన్యులు సాధికారులవుతారని తెలిపారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోయినవారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన మార్గదర్శకాల ను జారీ చేయాలని కూడా కోరారు. విశాల ప్రజా ప్రయోజనాలు ఉన్న కేసుల్లో విచారణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, విడియో తీయడం వల్ల మంచి జరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా న్యాయం జరగడంతో పాటు జరిగినట్లు ప్రత్యక్ష అనుభూతి కలుగు తుందన్నారు.

ప్రజల్లోకి కేంద్ర పథకాలు : మోడీ



ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిజెపి ఎంపిలకు సూచించారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో బిజెపి ఎంపిలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. పార్లమెంటులో విపక్ష సభ్యులు కొత్త సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే ప్రధాని ప్రసంగానికి అడ్డుపడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంస్కృతికి తూట్లు పొడుస్తుందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరోరకంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పార్లమెంటరి సమావేశంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఉభయ సభల ఎంపిలు, బిజెపి నేతలు, తదితరలు పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు నక్సల్స్ హతం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత రాజ్‌నందగావ్ జిల్లాలోని అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్‌కు భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో కరుడుగట్టిన ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా గటపర్ పోలీస్‌స్టేషన్ పరిధి బొడ్ల గ్రామ అడవుల్లో మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్లు రాజ్‌నందగావ్ ఎస్‌పి ప్రశాంత్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భారత్–టిబెట్ సరిహద్దు పోలీసులు (ఐటిబిపి), జిల్లా రిజర్వ్ దళం (డిఆర్‌జి), జిల్లా పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన హవ్క దళం పాల్గొన్నాయన్నారు. ఎదురు కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరి నక్సల్స్ మృతదేహాలు, రెండు తుపాకులు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. మృతుల్లో ఒకరిని డిప్యూటీ కమాండర్ వినోద్‌గా, మరొకరిని సభ్యుడు సాగర్‌గా గుర్తించినట్లు తెలిపారు.

150 మంది ఆఫీస్ బేరర్లపై వేటు

చెన్నై: తమిళనాడులోని ఆర్‌కెనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీని అప్రతిష్టపాలు చేశారనే ఆరోపణలతో 150 మందికి పైగా అసమ్మతి వాదులను ఎఐఎడిఎంకె బహిష్కరించింది. శుక్రవారం ఎఐఎడిఎంకె సమన్వయ కర్త ఒ. పన్నీర్‌సెల్వం, సహా సమన్వయ కర్త కె పళనిస్వామిలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మాజీ మంత్రులు జి సెంతమిఝన్, సీనియర్ నేత పారితి ఇల్లంవజూతిలతో పాటు దక్షిణ చెన్నై, పశ్చిమ కడలూరుకు చెందిన 150 మందికి పైగా ఆఫీస్ బేరర్లను బహిష్కరించామని పేర్కొన్నారు. పార్టీ విధానాలు, ఆదర్శాలకు విరుద్ధంగా పని చేస్తూ, పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్న కార్యకర్తలను బహిష్కరించామని ఇరువురు నేతలు పేర్కొన్నారు.

సుప్రీంకు ఆర్మీ మేజర్ తండ్రి

న్యూఢిల్లీ: భారత ఆర్మీ మేజర్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇందుకు గాను పిటిషన్‌ను స్వీకరించేందుకు అంగీకరించింది. ఇటీవల షోపియాన్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తన కొడుకుపై జమ్మూకశ్మీర్ పోలీసులు అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆర్మీ మేజర్ తండ్రి ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అడ్వకేట్ ఐశ్వర్య భాటి ధర్మాసనం ఎదుట ప్రవేశపెట్టారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తక్షణమే కేసు విచారణ జరపాలని ఆర్మీ మేజర్ ఆదిత్య కుమార్ తరపు న్యాయవాదులు కోరగా సోమవారం విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది.

వాళ్లకు తుపాకీ భాషలో సమాధానం



లక్నో: శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనుకునేవారిని వదిలి పెట్టేది లేదని ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రశాంతతకు భంగం కలిగించాలనుకునేవారికి, తుపాకీ భాషపై నమ్మకంగలవారికి తిరిగి వారి భాషలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి భద్రత లభించాలని యోగి అన్నారు. దీనిపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పరిపాలనా యంత్రాంగానికి చెబుతానన్నారు. అరాచకత్వాన్ని వ్యాపింపజేసేవారికి, పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘించేవారికి, వారు ఏ రాజకీయ పార్టీ వారైనప్పటికీ, ఉపశమనం ఉండదని హెచ్చరించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఇటీవల గవర్నర్‌పై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించిన నేప థ్యంలో యోగి ఈ హెచ్చరిక చేశారు.

మార్చి 11న ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు మార్చి 11న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఫూల్‌పూర్ స్థానానికి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ స్థానాలతో పాటు బీహార్‌లో ఆర్‌జెడి ఎంపి మహమ్మద్ తస్లీముద్దీన్ మృతి చెందడంతో ఖాళీ అయిన అరారియా పార్లమెంట్ సీటుకు కూడా 11నే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, అరారియా స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఫలితాలు మార్చి 14న విడుదల చేయనున్నారు.

వారం రోజుల్లో రాష్ట్ర రైతు సమన్వయ సమితి : పోచారం



మన తెలంగాణ/హైదరాబాద్ : వారం రోజుల్లో రాష్ట్ర రైతు సమన్వయ సమితిని వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనికి క్యాబినేట్ ర్యాంకు హోదాతో అధ్యక్షుడిని నియమిస్తామన్నారు. త్వరలోనే రైతు సమన్వయ సమితుల విధులు, బాధ్యతలు తెలుపుతామన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ సౌత్2018 ఎగ్జిభిషన్‌ను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పు అవసరం లేకుండా సొంతంగా వ్యవసాయం చేసినప్పుడే రైతుకు నిజమైన స్వాతంత్రమన్నారు. ఏ చేయి అయితే అన్నం పెడుతుందో అదే చేయి పెట్టుబడి అప్పు కోసం చెయ్యి చాస్తుందని, అందుకే ఏ రైతు కూడా తన బిడ్డలు వ్యవసాయ రంగంలో కొనసాగాలని కోరుకోవడం లేదన్నారు. అందుకే యువత ఇతర రంగాల వైపు వెళ్ళుతున్నారు రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ లతో రైతులకు ఆధాయం, స్థానిక యువతకు ఉపాధి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ వర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

మానవ అండాల కృత్రిమ అభివృద్ధి!




ల్యాబ్‌లోనే పరిపక్వ దశ

ప్రపంచంలో మొట్ట మొదటిసారి పరిశోధకుల నూతన ప్రక్రియ

ఫలించిన న్యూయార్క్, ఈడెన్‌బరో పరిశోధనలు

> గతంలో చుంచులపై చేసిన పరిశోధనలు విజయవంతం కావడంతో ఇప్పుడు అదేవిధంగా మానవ అండాలను ల్యాబ్‌లో పరిపక్వత కల్పించే ప్రయోగం చేసి చరిత్ర సృష్టించాం. 'తొలిదశలో ఉన్న అండా ల టిష్యూలను సేకరించి, ల్యాబ్‌లో అండాలను అభివృద్ధి చేసి పరిపక్వత దశకు తీసుకువచ్చే ఈ విధమైన అధ్యయనం ఇదే మొదటిసారి'
> – ఈడిన్‌బరో యూనివర్శిటీ



న్యూఢిల్లీ: సంతానోత్పత్తి ప్రక్రియలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా మరో ముందడుగు వేసి చరిత్ర సృష్టించారు. తొలిదశలో ఉన్న అండాలను మహిళ అండాశయం నుంచి వేరుచేసి, వాటిని ల్యాబ్‌లో అభివృద్ధి చేసి పరిపక్వ దశకు తెచ్చారు. ఇప్పటివరకు పరిపక్వ దశకు చేరిన అండాలను మాత్రమే బయటకు తీసి, కృత్రిమ ఫలదీకరణం ద్వారా మహిళ గర్భాశయంలో తిరిగి ప్రవేశపెట్టి గర్భధారణ జరిగే ప్రక్రియకే పరిమితమైన పరిజ్ఞానాన్ని ఇప్పుడు కొత్త పుంతలు తొక్కించారు. మహిళ అండాశయం నుంచి తొలిదశలో ఉన్న అండాల టిష్యూలను సేకరించి అండాలుగా అభివృద్ధి చేశారు. వాటిని ల్యాబ్‌లో పరిపక్వత కల్పించే వాతావరణాన్ని సృష్టించారు. ప్రస్తుతం అవి పరిపక్వత దశలో ఉన్నాయి. ఈ మేరకు న్యూయార్క్, ఈడిన్‌బరోలలో జరిగిన పరిశోధనలు ఫలవంతమయ్యాయి.

ఇది ఒక విశ్వసనీయమైన ఘనకార్యం అయితే దీన్ని భద్రమైన, నిరూపితమైన థెరపీగా చేయడానికి మరి న్ని సంవత్సరాలు పట్టు అవకాశం ఉందని ఈ పరిశోధన లో పాల్గొనని నిపుణులు పేర్కొన్నారు. కీమోథెరపీలాంటి వైద్య చికిత్సలు చేయించుకునే మహిళలకు ఈ సంతానోత్పత్తి ప్రక్రియ దోహదపడనుంది. అలాంటి మహిళల నుంచి ఈ విధమైన చికిత్సలు చేయించుకోవడానికి ముందే తొలి దశలో ఉన్న అండాలను సేకరించి, ల్యాబ్‌లో ఉంచి అనంతరం వీర్యంతో ఫలదీకణం చేయించడం ద్వారా సంతానోత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుంది. కీమోథెరపీ రోగులైన మహిళల నుంచి సంప్రదాయంగా వారి అండాశయంలో కొంత భాగాన్ని ముందుగానే వేరు చేస్తారు. అయితే ఆ తరువాత దాన్ని తిరిగి జతపర్చడం వల్ల అది క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ నూతన ప్రక్రియతో ల్యాబ్‌లోనే అండాలను అభివృద్ధి చేయడం, వీర్యంతో ఫలదీకరణ చేయడం, పరిపక్వత దశకు తీసుకు రావడం కూడా జరుగుతుంది. 'ఇది ఎంతో సృజనాత్మకమైన, ప్రావీణ్యతతో కూడిన ప్రక్రియ, తొలిదశలో వున్న మానవ అండాలను ల్యాబొరేటరీలో పూర్తిస్థాయి పరిపక్వత దశ వరకు అభివృద్ధి చేయడమనేది ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి' అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన చన్న జయసేన పేర్కొన్నారు. 'ఇది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొన్నాళ్లు పట్టవచ్చు, అయినప్పటికీ అండాల ఉత్పత్తి, అభివృద్ధిలో ఇదొక మైలురాయి, సంతానభాగ్యం కలుగని మహిళలకు ఇది భవిష్యత్‌లో వరంగా మారనుంది' అని పేర్కొన్నారు.

కేంద్రం, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్

- **విభజనపై ప్రధాని కామెంట్ అభ్యంతరకరం**
- **రాజ్యసభలో టిఆర్‌ఎస్ సభ్యుడు కె.కేశవరావు**



న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొత్తం అశాస్త్రీయంగా జరిగిందని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై టిఆర్‌ఎస్ మండిపడింది. ఇలాంటి ప్రకటనలు పార్లమెంట్ చేసిన చట్టాలపై నీళ్లు చల్లడమేనని దుయ్యబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం నాడు టిఆర్‌ఎస్ తరపున రాజ్యసభలో ఎంపి కె.కేశవరావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర డిమాండ్ల సాధన విషయంలో ఎన్‌డిఎ సర్కార్‌తో తెలుగుదేశం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. ఆ పార్టీ సభ్యులు ఉభయ సభల్లో ఆందోళనలు జరుపుతున్న తీరే దానికి నిదర్శనమన్నారు. ఇకనైనా ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ఆపి, రాష్ట్రానికి ఏం కావాలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో చర్చలు జరిపి సాధించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు కొత్త రాష్ట్రానికి కూడా విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు ఏ ఒక్క బడ్జెట్‌లో సరియైన వాటా దక్కలేదని, అందుకోసం కేంద్రాన్ని పాత్ర పట్టుకొని అడుక్కోవాలా అని ప్రశ్నించారు. గత నాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.13వేల కోట్లు ఇచ్చారని, తెలంగాణకు మాత్రం రూ.2వేల కోట్లతో సరిపెట్టారని, ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవేనని కేశవరావు గుర్తు చేశారు. ప్రజలు తమ వెంట ఉన్నారని, పాత్ర చేతబట్టుకొని అడుక్కునే రీతిలో కేంద్రం వద్దకు వెళ్లబోమన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారే వెల్‌లో నిలబడడానికి ఎలా అనుమతిస్తున్నారని, ఆర్థికమంత్రి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి సభను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎపి ఎన్ని నిధులు పొందినా తమకు అభ్యంతరం లేదని, ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత సాకారమైన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే టిడిపికి మాత్రం ఏమీ పట్టడం లేదని కేశవరావు మండిపడ్డారు.

నీట్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి

న్యూఢిల్లీ: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు ఆధార్ నంబర్ తప్పనిసరి అని సిబిఎస్ఇ తెలిపింది. అసోం, మేఘాలయ , జమ్ముకశ్మీర్ మినహా మిగిలిన రాష్ట్రాల విద్యార్థులు ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. నీట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఆధార్ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సిబిఎస్ఇ సూచించింది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు తమ ఆధార్ కార్డును చిన్నతనంలోనే తీసుకుని ఉంటారు. దీంతో వారి ఆధార్‌కార్డులోని ఐరిస్, ఫింగర్ ప్రింట్స్‌లో తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షణమే సమీపంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్లి కొత్త ఆధార్‌ను తీసుకోవాలని సిబిఎస్ఇ వెల్లడించింది. నీట్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 9 కావడం గమనార్హం. ఇటీవల జెఇఇకి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆధార్ సమస్య తలెత్తడంతో సిబిఎస్ఇ నీట్ విద్యార్థులకు ఆధార్ విషయంలో ముందుజాగ్రత్తగా ఈ సూచన చేసింది.

ప్రత్యేక హోదాపై ఐక్యత : రాహుల్



న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర డిమాండ్ల సాధనకు రాజకీయ పార్టీలన్నీ ఐక్యం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి కావాలంటే అందరు కలిసి ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఆ రాష్ట్రానికి ప్రాణప్రదమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇతర డిమాండ్లపై కాంగ్రెస్ మద్దుతు తెలుపుతుందన్నారు. వాటికి సాధనకు అందరూ కలిసి ఐక్యమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉభయసభల్లోనూ వివిధ రాజకీయ పార్టీలు తమ డిమాండ్‌పై నిరసన తెలుపుతుండడంతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అటు కాంగ్రెస్ సభ్యులు, ఇటు ఎన్‌డిఎలో భాగస్వామ్యపక్షంగా ఉన్న టిడిపి సభ్యులు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ వెలుపల, లోపల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఎపి విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

లోయా మృతిపై సిట్ దర్యాప్తు

- **రాహుల్ నేతృత్వంలో రాష్ట్రపతిని కోరిన 144 మంది ఎంపిలు**

న్యూఢిల్లీ: సిబిఐ న్యాయమూర్తి బిహెచ్ లోహియా మృతిపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో 144 ప్రతిపక్ష ఎంపిలు గురువారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. సిబిఐ లేదా ఎన్‌ఐఎల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి తెలిపారు. కాంగ్రెస్ సహా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), డిఎంకె, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపిలు రాష్ట్రపతిని కలిసి మెమోరాండాన్ని అందజేశారు. 'ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర అధికారులతో సరైన విచారణ జరిపించాలి' అని మెమోరాండంలో వారు కోరారు. 'ఇలాంటి ప్రక్రియతో విచారణ జరిపితే ప్రజల్లో విశ్వసనీయత కలుగుతుందని, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని సరైన న్యాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఈ మెమోరాండంపై 15 పార్టీలకు చెందిన 114 ఎంపిలు సంతకాలు చేశారు. టిఎంసి, ఎస్‌పి, ఎన్‌సిపి, డిఎంకె, ఆర్‌జెడి, ఆప్, వామపక్ష పార్టీలు సంతకాలు చేయగా, బిఎస్‌పి సంతకం చేయలేదు. రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ప్రతినిధి బృందంతో కలిసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. లోయా మృతి అనుమానాస్పదంగా ఉందని, ఆయన (జస్టిస్ బిహెచ్ లోయా)తో పాటు మరో రెండు అనుమానాస్పద మరణాలు కూడా చోటుచేసుకున్నాయని అన్నారు. సిట్‌తో స్వతంత్ర విచారణ జరిపించాలని తాము కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రపతి సైతం తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని అన్నారు.

దిగివచ్చిన కేంద్రం

● ఎపి రెవెన్యూ లోటు భర్తీకి సానుకూలత ● విశాఖలో రైల్వే జోన్‌కు ఓకే! ● ఫలించిన ఎపి ఎంపిల పోరాటం





న్యూఢిల్లీ : కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపిలు పార్లమెంట్‌లో చేస్తున ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. భజన హామీల అమలుకు పట్టుబడుతుం డంతో రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం ఎట్టకేలకు సానుకూల సంకేతాలు ఇచ్చింది. 2014–15 సంవత్స రానికి గాను 14వ ఆర్థికసంఘం నిబంధనల ప్రకా రం 10 నెలల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వెంటనే ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలు స్తోంది. దీంతో పాటు మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఒకేసారి విడుదల చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఎపి అంశాలపై పరిష్కారానికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమావేశ మయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, విశాఖ రైల్వేజోన్, పలు సంస్థల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి చేసిన ఖర్చుల వివరాలు అందజేస్తే నిధులు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. హోదావల్ల వచ్చే నిధులను ఒకేసారి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం నిధుల సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఏ నిమిషంలోనైనా రైల్వేజోన్ ప్రకటించాలని పీయూష్ గోయాల్‌ను అరుణ్‌జైట్లీ ఆదేశించినట్లు తెలిసింది. అలాగే దుగరాజపట్నం పోర్టు విషయంలో రక్షణ పరమైన ఇబ్బందుల ఉన్న దృష్యా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఆ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం చూపించిన ప్రదేశంలో నిర్మించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. దీనికి నిధులు విడుదల చేయడంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఈ ప్రకటనలేవీ సభలో ప్రస్తావించలేదని జైట్లీ చెప్పినట్లు తెలుస్తోంది.

రాజ్యసభలో పాతపాటే పాడిన జైట్లీ

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పార్ల మెంట్ సభ్యుల డిమాండ్ల విషయంలో మళ్లీ పాతపాటే వినిపించారు. ఇటీవల లోక్‌సభలో చెప్పిందే రాజ్యసభ లోనూ వల్లెవేశారు. శుక్రవారం మధ్యాహ్నం జైట్లీతో రెండున్నర గంటలపాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి చర్చించారు. రాజ్యసభలోనైనా మార్పు వస్తుందని టిడిపి ఎంపిలు ఆశించారు. జైట్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఎంపిలు తీవ్ర నిరాశకు గురయ్యారు. విభజన సమయంలో ఎపికి న్యాయం చేయాలని కోరామని, విభజన కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిందని చెప్పారు.

లోక్‌సభ మార్చి 5కు వాయిదా

కేంద్రం నుంచి మరింత సాయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఎంపిలు చేస్తున్న ఆందోళన మధ్య లోక్‌సభ మార్చి 5కు నిరవధిక వాయిదా పడింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు గురువారం జిరో అవర్‌లో స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన నిర్వహించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మార్చి 5కు వాయిదా వేశారు.

రేణుకా చౌదరి ఫైర్..

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా హామీలిచ్చారని, అమలు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడమే మానేసిందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, రుణమాఫీకి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే రైతులు గుర్తుకొచ్చారా? రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి ఏం తెలుసని నిలదీశారు. కౌలు రైతులకు పైసా కేటాయించలేదని వెల్లడించారు. పార్లమెంట్‌లో మహిళలకు మోడీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో చూస్తున్నామని, ఇక మహిళా రైతుల గురించి ఏం మాట్లాడతామని నిర్వేదం వ్యక్తం చేశారు. రేణుకను బిజెపి నాయకులు 'శూర్పణక'తో పోల్చిన సంగతి తెలిసిందే.





బయటి శక్తుల జోక్యం వద్దు : చైనా

బీజింగ్: మాల్దీవ్స్‌ను చుట్టుముడుతున్న రాజకీయ సంక్షోభం పరిష్కారంపై భారత్‌తో సంప్రదిస్తున్నట్లు చైనా శుక్ర వారం ప్రకటించింది. భారత దేశంతో సంబంధాలకు మాల్దీవ్స్ సంక్షోభం మరో ఉద్రిక్త అంశం కాకూడదని చైనా కోరుకుంటున్నట్లు అధికారికంగా ఆ దేశం ప్రకటించింది. భారత దేశపు ప్రత్యేక బలగాలు మోహరింపునకు సిద్ధంగా ఉంచినట్లు వచ్చిన వార్తలపై వ్యాఖ్యానిస్తూ బయట శక్తుల ప్రమేయం మాల్దీవ్స్‌పై ఉండకూడదని చైనా వ్యాఖ్యానిం చింది. అది మరో ఉద్రిక్తతల కేంద్రంగా మారకూడదన్నది చైనా నిశ్చితాభిప్రాయమని అధికార వర్గాలు ఇక్కడ పిటిఐకి తెలిపాయి. డోక్లాం ప్రాంతంలో ఇటీవల భారత, చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభను ఈ సంద ర్భంగా ఉదహరించా రు. అటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదని చైనా ఆకాంక్ష వ్యక్తం చేసింది. అలాగే పాకిస్థాన్ లోని మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి చేత ప్రకటింప చేసే అంశం కూడా భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ఎడం చోటు చేసుకోడానికి కారణమవుతున్నట్లు చైనా అధికారికంగా వ్యాఖ్యానిం చింది. మాల్దీవ్స్‌పై ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ సహా పలు ప్రశ్నలకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ చువాంగ్ జవాబిచ్చారు. మాల్దీవ్స్ సార్వభౌమ త్వాన్ని, స్వాతంత్ర్యాన్ని అంతర్జాతీయ సమాజం గౌరవించాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మోడీతో ట్రంప్ ఫోన్ సంభాషణ

వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీతో మాల్దీవ్స్ సంక్షోభం గురించి అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ టెలిఫోన్ సంభాషణలో ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్, భారత – పసిఫిక్ ప్రాంతం పరిస్థితి కూడా వారి సంభాషణల్లో చర్చకు వచ్చింది. గత గురువారం నాడు తొమ్మిది మంది ప్రతిపక్ష ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ధిక్కరణతో మాల్దీవ్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ ఉత్తర్వు చేసిన న్యాయమూర్తి సహా కొందరిని మాల్దీవ్స్ అరెస్టు చేసింది. అధ్యక్షుడు అబ్దు ల్లా యమీన్ సారథ్యంలోని మాల్దీవ్స్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వు అమలుకు నిరాకరించింది. రాజధాని మాలేలో ప్రధాన న్యాయమూర్తి సహా ఇద్దరు సీనియర్ జడ్జీలను ప్రభుత్వం అరెస్టు చేసింది.మరో ప్రక్క మాలేలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి.

భారతీయ విద్యార్థి ఆత్మహత్య!

దుబాయ్ : యుఎఇలోని ఒక యూనివర్సిటీ భవనం మీంచి దూకి 19 ఏళ్ల భారతీయుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో శుక్ర వారం వార్త వెలువడింది. రక్తపు మడుగులో ఆ విద్యార్థి శవమైతేలినట్లు ఖలీజ్ టైమ్స్ పత్రిక వార్త ప్రచురించింది. ముర్డోచ్ యూనివర్సిటీ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిడి వివరాలు తెలియలేదని పోలీసులు చెప్పారు. తండ్రితో కలిసి ఆ విద్యార్థి ఫీజులు చెల్లించడానికి యూనివర్సిటీకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వాష్‌రూంకు వెడతానని తండ్రికి చెప్పి ఈ ఘాతుకానికి ఆ యువకుడు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన వెనుక దురుద్దేశాలు ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారత్–జోర్డాన్ సంబంధాలు మరింత బలోపేతం : మోడీ



అమ్మాన్ : భారత్–జోర్డాన్‌ల మధ్య భవిష్యత్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇందుకు జోర్డాన్ రాజు అబ్దుల్లా–IIతో గురువారం జరిగిన అద్భుతమైన భేటీ దోహదపడనుందని తెలిపారు. పాలస్తీనా సహా పశ్చిమ ఆసియా పర్యటనలో భాగంగా గురువారం అమ్మాన్‌కు చేరుకున్న ఆయన రాజు అబ్దుల్లా IIతో సమావేశమయ్యారు. 'అబ్దుల్లాతో అద్భుతమైన సమావేశం జరిగింది, ఈరోజు జరిగిన చర్చలు భారత్–జోర్డాన్‌ల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయి' అని సమావేశానంతరం మోడీ ట్విటర్‌లో పేర్కొన్నారు. సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఈనెలాఖరులోగా భారత్‌ను సందర్శించాలని అబ్దుల్లాను కోరారు. ఈ సమావేశం ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల నూతన అధ్యాయానికి శ్రీకారంగా అబ్దుల్లా అభివర్ణించారు. అమ్మాన్‌లో రాజు అబ్దుల్లా–IIతో మోడీ సమావేశం అద్భుతంగా జరిగిందని, వీరిద్దరూ హగ్ చేసుకున్న దృశ్యం ఇరు దేశాల బంధానికి ప్రతీకగా నిలిచిందని విదేశాంగ ప్రతినిధులు ట్విటర్‌లో పేర్కొన్నారు. రాజు అబ్దుల్లా–IIను మోడీ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటోను వారు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అంతకు ముందు మోడీకి జోర్డాన్ ప్రధాని హనీ ముల్కీ ఘన స్వాగతం పలికారు.

గద్దెనెక్కేందుకు కొత్త పన్నాగం : మర్రి

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : దొడ్డిదారిన గద్దెనెక్కేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త రకం మోసానికి తెరలేపారని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. శుక్ర వారం సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును కాలరాస్తు ప్రజలకు తెలువకుండా వారి ఓటును తొలగిస్తూ నేరానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి ఉదాహరణగా 2017లో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండల పరిధిలోని దత్తయ్య పల్లిగ్రామ పరిధిలో 2వేల పైచిలుకు ఓట్లకు గాను వారికి అనుకూలంగా లేని కాంగ్రెస్ ఓట్లను తొలగించి 17 ఓట్లతో టిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారని, ఇలాంటివి ఎన్నో చేశారన్నారు. ఇది దేశమంతా పాకి ఓ జాడ్యానికి కారణమవుతుందన్నారు. ముందస్తు ఎన్నికలకు పోతానని ముఖ్యమంత్రి అనడాన్ని చూస్తుంటే దానికి ప్రధాన కారణం ఇదేనని స్పష్టమవుతుందన్నారు.

బిజెపిలో చేరిన టిఆర్‌ఎస్ జెడ్‌పిటిసి



మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ నేత, జడ్‌పిటిసి సభ్యులు రాము నాయక్ బిజెపిలో చేరారు. ఆయనతో పాటు శాంతాపూర్ సర్పంచ్ విజయ్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు పుండాలిక్, అమర్‌సింగ్, వెంకట్‌రావుతో పాటు పలువురు కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్ర వారం జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వీరంతా బిజెపిలో చేరారు.ఈ సందర్భంగా లక్ష్మ ణ్ మాట్లాడుతూ తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. అలాగే 10 సంవత్సరాల కాంగ్రెస్ అవినీతి పాలనను ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. కుటుంబ పాలనలో టిఆర్‌ఎస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. విలువలు లేని రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, అవి పత్రికల్లో వచ్చే వరకు ప్రభుత్వానికి కూడా తెలియదని విమర్శించారు.

ఎన్‌టిఎస్‌ఇ ఫలితాలలో శ్రీచైతన్య హవా

మన తెలంగాణ/హైదరాబాద్ : 2017 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎన్‌టిఎస్‌ఇ స్టేజ్–1 పరీక్షా ఫలితాలలో ఎపి నుంచి 142 మంది ఎంపిక కాగా, వారిలో 111 మంది(78 శాతం) విద్యార్థులు శ్రీచైతన్య నుంచే ఎంపికయ్యారని శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ 1,2, 3 ర్యాంకులతో పాటు శ్రీచైతన్య విద్యార్థులు టాప్ 10 ర్యాంకులలో అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత 7 సంవత్సరాలుగా శ్రీచైతన్య స్కూల్– టెక్నో కరిక్యులమ్ ఎన్‌టిఎస్ఇలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నెం.1గా కొనసాగుతుందని కొనియాడారు. ఇంతటి విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాప కులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజి, సి–బ్యాచ్, సి–ఐపిఎల్, మెడికాన్, ఎంపిఎల్ వంటి పటిష్టమైన అకడమిక్స్ ప్రోగ్రామ్స్ వల్లనే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

లాటరీ వీసాలకు స్వస్తి

- కొత్త వలసల ప్రాతిపదిక ప్రకటన
- భారతీయ టెక్కీలకు గడ్డు పరిస్థితి
- గ్రీన్‌కార్డుల కోసం తప్పని పడిగాపులు





వాషింగ్టన్: అత్యున్నత స్థాయి నైపుణ్య కార్మికుల గ్రీన్ కార్డు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ వీసా ప్రక్రియకు స్వస్తి పలికారు. ఈ మేరకు శుక్రవారం నాడు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ హెచ్ –1బి వీసా హోల్డర్ల నుంచి ఈ అంశంలో డిమాండ్ గట్టిగా వినపడుతున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. లాటరీ వీసాల కేటాయింపులో దేశం వారీగా పరిమితిని తొలగించాలని భారత్ నుంచి డిమాండ్ వినిపిస్తున్నట్లు పేర్కొంది. ఇండియన్–అమెరికన్‌లలో చాలా మంది అత్యున్నత స్థాయి నైపుణ్యంగల కార్మికులున్నారు. వారు ప్రధానంగా హెచ్–1బి వర్క్ వీసాపై అమెరికా వస్తారు. వారు ప్రస్తుత వలసల విధానంలో తీవ్రంగా నష్టపోతున్నారు. దేశానికి గ్రీన్ కార్డుల కేటాయింపు కోటాపై 7 శాతం పరిమితిని ప్రస్తుతం అమలు పరచడంతో భారతీయ నైపు ణ్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి గ్రీన్‌కార్డులుగా ని, శాశ్వత న్యాయబద్ధ నివాస సౌకర్యం లోపిస్తోంది. ఫలితంగా భారతీయ నైపుణ్య ఇమ్మిగ్రెంట్లకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూడాల్సిన వ్యవధి 70 సంవత్సరాలు కూడా ఉంటుంది. గత వా రం రోజుల్లో వాషింగ్టన్ డీసీలో అమెరికా నలుమూలల నుంచి భారతీయ నైపుణ్య వలస కార్మికులు గుమిగూడి వలస విధానంలో ఈ అత్యంత భారీ అసమానతను తొలగించవలసిందిగా ట్రంప్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ వలసల ప్రాతిపదిక వీసా లాటరీ కార్యక్రమానికి స్వస్తి పలికి అలా వచ్చే వీసాలలో కొన్నిటిని బ్యాక్‌లాగ్ భర్తీకి వినియోగించే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది.

ముఖ్యంగా అత్యున్నత స్థాయి నైపుణ్యంగల వర్క్ వీసాల బ్యాక్‌లాగ్‌ను పూరిం చే పని విజయవంతంగా సాగగలదని అధికార్లు భావిస్తున్నారు. లాటరీ వీసా కార్యక్రమాలకు స్వస్తి పలకడం ద్వారా నిజమైన అమెరికన్ నైపు ణ్య కార్మికులను ఆదుకొనాలన్నది ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని వైట్ హౌస్ వివరిం చింది. 'మన వలస విధానం వలన కలిగిన ఆర్థిక నష్టానికి స్వస్తి పలకడం' పేరిట వైట్ హౌస్ కొత్తవలస ప్రాతిపదిక పత్రాన్ని విడుదల చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, లాటరీ వీసా విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. దాని స్థానంలో ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ట్రంప్ కోరుకొంటున్నారని వైట్ హౌస్ తెలిపింది. వలసల విధానాన్ని న్యాయబద్ధంగా సంస్కరించడానికి ట్రంప్ పూనుకొన్నట్లు ప్రకటించింది.

మిలియన్ ఫాలోవర్స్!



మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య తాజాగా 10 లక్షలకు చేరుకుంది. తనదైన శైలిలో ట్వీట్‌లు చేస్తూ ఆకట్టుకునే రాజకీయ నేతల్లో కెటిఆర్ ఒకరు. 2010 మార్చి నెలలో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన ఆయనను అనుసరించే వారి సంఖ్య అనతికాలంలోనే ఒక మిలియన్‌కు చేరుకుంది.ఈ సందర్భంగా తనను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ కెటిఆర్ థ్యాంక్స్ చెప్పారు. లెట్స్ స్టే కనెక్టెడ్ ఏ మిలియన్ థ్యాంక్స్ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. నిరంతం తన శాఖలకు సంబంధించిన సమావేశాలతో బిజీగా ఢిల్లీ, విదేశీ పర్యటనలు చేసే కెటిఆర్ ఎక్కడికి పోయినా తను చేస్తున్న ప్రతి పనిని ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటా రు. అలాగే తరచుగా ట్విట్ట ర్ ద్వారా పలువురికి సమాధానాలు ఇవ్వడంతో పాటు, అనారోగ్యంతో బాధపడే వారి వివరాలు ట్విట్టర్ ద్వారా తన దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఘటనలు కోకొల్లలు.

మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను రీడిజైన్ చేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను రీడిజైన్ చేయాలని పాలమూరు ఇంజనీర్ల వేదిక డిమాండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై చూపాలని కోరారు. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పాలమూ రు ఇంజనీర్ల ఫోరం అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, పలువు రు ఇంజనీర్లు మీడియాతో మాట్లాడుతూ 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై నిధులు వెచ్చించి, పూర్తిచేయాలని కోరారు. అవసరమున్న చోట మొదటగా నిధులు వెచ్చించాలని సూచించారు. ఈ సందర్భంగా భీమా ఎత్తిపోతల వలే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2లా చేపట్టాలని కోరారు. పేజ్ 1లో జూరాల నుంచి వరద నీటిని రోజుకు 2 టిఎంసిల చొప్పున 30 రోజులు 60 టిఎంసిల నీటిని తీసుకొని పశ్చిమ మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు నీరివ్వాలని సూచించారు. ఫేజ్ 2లో మహబూబ్‌నగర్‌లోని మిగతా ప్రాంతాలకు నీరివ్వాలని, రెండు లింకులను లక్ష్మీ దేవిపల్లి రిజర్వాయర్‌కు లింక్ చేయాలని కోరారు. దీనికి అదనంగా కాళేశ్వరం ప్రాజెక్టును కూడా లక్ష్మీ దేవిపల్లికి లింక్ చేస్తే, ఎక్కడి నుంచి, ఎక్కడికైనా భవిష్యత్తులో నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. నార్లాపూర్ నుంచి డిండికి తీసుకెళ్లే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని, ఎస్ఎల్‌బిసి, ఎఎంఆర్‌పితో డిండికి లింక్ చేయాలని సూచించారు.నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవని స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పథకాలను 90 రోజులు నీటిని లిఫ్టు చేసేలా చేపట్టారని, ఆంధ్రాలో 30 రోజుల్లో నీరు తీసుకునేలా నిర్మిస్తే, తెలంగాణలో 90 రోజుల వరద ఆధారంగా ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. 30 రోజుల వరదతో నీటిని తీసుకునేలా రీడిజైన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గట్టు హైలెవల్ కెనాల్ నిర్మించాలని, అచ్చంపేటలో చంద్రసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అభివృద్ధి చేసి, అమ్రాబాద్ ఎత్తిపోతల, బల్మూరు ఎత్తిపోతల చేపట్టాలని కోరారు. జూరాల కుడి, ఎడమ కాలువల చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలని, గోపల్‌దిన్నె రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, తుమ్మిళ్లలో రెండు దశలను ఒకేసారి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలోఇంజనీర్ల వేదిక ప్రతినిధులు ఎన్.రఘుమారెడ్డి, వి.జంబుల్ రెడ్డి, ఎం.రామకృష్ణారెడ్డి, వి.నారాయణ గౌడ్, డి.గోవర్ధన్ రెడ్డి, దామోదర్‌రెడ్డి, శీనయ్య, శ్రీనివాస్ గుప్త,రవీందర్ రెడ్డి,మల్లయ్య, రాఘవాచారి, రాజేందర్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోహ్లి వల్లే చాహల్ ఆరితేరాడు: వెటోరి

సెయింట్ మోరిట్జ్: అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా యజువేంద్ర చాహల్ మారాడంటే దానికి విరాట్ కోహ్లి అందించిన ప్రోత్సాహమే కారణమని న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరి అభిప్రాయపడ్డాడు. చాహల్‌లోని ప్రతిభను వెలికి తీయడంలో కోహ్లి సఫలమయ్యాడన్నాడు. ఐపిఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించడం చాహల్‌కు కలిసి వచ్చిందన్నాడు. ఆర్‌సిబికి కెప్టెన్‌గా ఉన్న కోహ్లి అందించిన సహకారంతో చాహల్ మెరుగైన బౌలర్‌గా అవతరించాడన్నాడు. కీలక సమయాల్లో బంతి అప్పగిస్తూ చాహల్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు కోహ్లి చేసిన కృషి ప్రశంసనీయమన్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడడం చాహల్‌కు చాలా కలిసి వచ్చిందన్నాడు. ఈ పిచ్‌పై అతను పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక వికెట్లు తీస్తూ బెంగళూరుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడన్నాడు. ఒత్తిడిలోనూ నిలకడగా బౌలింగ్ చేసే స్థితికి చాహల్ చేరాడంటే దానికి కోహ్లి తీసుకున్న ముందు చూపు నిర్ణయాలే కారణమన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా బౌలింగ్ చేసేలా చాహల్‌ను తీర్చిదిద్దిన ఘనత కోహ్లికే దక్కుతుందన్నాడు. చాహల్ రాకతో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరింత బలోపేతంగా మారిందని వెటోరి అభిప్రాయపడ్డాడు.







అట్టహాసంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం

ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): వింటర్ ఒలింపిక్స్‌కు తెరలేచింది. దక్షిణ కొరియా నగరం ప్యాంగ్‌చాంగ్‌లో శీతకాల ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎముకలు కొరికే చలిలో కనుల పండువగా ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ వింటర్ ఒలింపిక్స్‌లో 92 దేశాలకు చెందిన క్రీడాకారులు పతకాల కోసం పోటీ పడుతున్నారు. కాగా, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రతి దేశానికి చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. ఒకవైపు ఎముకలు కొరికే చలి వెంటాడుతున్న కళాకారులు అద్భుత సాంస్కృతిక ప్రదర్శనలతో కనువిందు చేశారు. ప్యాంగ్‌చాంగ్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని కళ్లు చెదిరే రీతిలో నిర్వహించారు. కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య ఈ వేడుకలు కనువిందు చేశాయి. ఆయా దేశాలకు చెందిన క్రీడాకారులు తమ జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని మార్చ్ పాస్ట్‌లో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారుల రాకతో దక్షిణ కొరియాలో పండగ వాతావరణం కనిపిస్తోంది. స్కీయింగ్, స్కేటింగ్, లుక్, ఐస్ హాకీ సహా 15 క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి. భారత్ తరపున ఇద్దరు క్రీడాకారులు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. శివ్‌కేశవన్, జగదీశ్‌లు భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయి.

యువ క్రికెటర్లను వెలికి తీయాలి



సెయింట్ మోరిట్జ్: భారత్ చేతిలో వరుస ఓటములు చవి చూసిన దక్షిణాఫ్రికా టీమ్ భవిష్యత్తుపై ఆ జట్టు మాజీ సారథి గ్రేమి స్మిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. సొంత గడ్డపై వరుసగా మూడు వన్డేల్లో ఓడిపోవడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. సీనియర్లు డుప్లెసిస్, డివిలియర్స్‌లు లేక పోవడంతో దక్షిణాఫ్రికాకు ఈ పరిస్థితి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు భారత జట్టు సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో మెరుగైన జట్టుగా మారిందన్నాడు. సారథిగా కోహ్లి జట్టును ముందుండి నడిపిస్తున్న తీరు తనను మరోసారి ఆలోచించెలా చేసిందన్నాడు. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలుకావడంతో తాను కెప్టెన్‌గా కోహ్లి సరిపోడని వ్యాఖ్యానించానని, అయితే అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలు సరికావని చెప్పక తప్పదన్నాడు. మూడో టెస్టు నుంచి కోహ్లి తీరులో ఒక్కసారిగా మార్పు వచ్చిందన్నాడు. అతను జట్టును నడిపిస్తున్న తీరు చూడముచ్చటగా ఉందన్నాడు. అతనిలో వచ్చిన అనూహ్య మార్పు భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా కోహ్లి తానే అన్ని బాధ్యతలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఎంతో బాగుందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ చాలా బలమైన జట్టుగా మారిందన్నాడు. గతంలో తమ జట్టు కూడా ఇలాగే ఉండేదని, అయితే ఈసారి మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయన్నాడు. సీనియర్లు తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ప్రస్తుత యువ ఆటగాళ్లకు లేదనే విషయం స్పష్టమవుతుందన్నాడు. డుమిని, డేవిడ్ మిల్లర్, మోరిస్, ఆమ్లా తదితరులు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారని, ఇది ఆందోళన కలిగించే పరిణామమేనన్నాడు. రానున్న ప్రపంచకప్ నాటికి యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోక పోతే జట్టు భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితులు ఉంటాయని స్మిత్ హెచ్చరించాడు. బౌలింగ్‌లో చాలా బలంగా ఉన్నా బ్యాటింగే కలవర పరుస్తుందన్నాడు. టెస్టు సిరీస్‌లో కూడా బ్యాటింగ్‌లో తడబడిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈ విషయంపై జట్టు యాజమాన్యం సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. లేకుంటే జట్టు పరిస్థితి మరింత దయనీయంగా మారడం ఖాయమని స్మిత్ పేర్కొన్నాడు.

పట్టు బిగించిన శ్రీలంక



ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను కలుపుకొని లంక ఇప్పటి వరకు 312 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ లక్ష్యాన్ని సాధించడం దాదాపు అసాధ్యమేనని విశ్లేషకులు సైతం అంచన వేస్తున్నారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది. దీంతో లంకకు కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కాగా, లక్మల్, అకిల ధనంజయ మూడేసి వికెట్లతో బంగ్లా ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. రోషన్ సిల్వా 58 (బ్యాటింగ్) జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ చండీమల్ 30, కరుణరత్నె 32 తమవంతు పాత్ర పోషించారు.

హార్దిక్‌పై నెటిజన్ల ఫైర్



ముంబయి: టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో పాండ్య నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో జట్టును ఆదుకోవడంలో పాండ్య విఫలమయ్యాడు. దీంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గుర్రుమన్నారు. ఆటపై కంటే ఇతర అంశాలకే హార్దిక్ ప్రాధాన్యత ఇస్తున్నాడని, దీంతో అతని ఆట గాడి తప్పిందని ఆరోపించారు. జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న పాండ్య ఆటపై పూర్తి దృష్టి పెట్టడంలో విఫలమయ్యాడని, దీని ప్రభావం జట్టుపై తీవ్రంగానే పడుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైన హార్దిక్ తన బాధ్యతను గుర్తుంచుకొని ముందుకు పోవాలని వారు సూచిస్తున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతున్నా హార్దిక్ ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో తమకు అర్థం కావడం లేదని మరి కొందరూ వ్యాఖ్యానించారు. కెప్టెన్ కోహ్లి అండతో హార్దిక్ తుది జట్టులో స్థానాన్ని కాపాడుకుంటున్నాడని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆటపై దృష్టి పెడితే బాగుంటుందని వారు హితవు పలుకుతున్నారు. కెప్టెన్, కోచ్‌తో పాటు సీనియర్లు పాండ్యను కట్టడి చేయాలని వారు సూచిస్తున్నారు.

గర్వంగా ఉంది: జులన్ గోస్వామి



కింబర్లీ: సమష్టి పోరాటం వల్లే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను దక్కించుకున్నామని భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి తెలిపింది. వన్డే కెరీర్‌లో 200 వికెట్లను అందుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు చెప్పింది. ఈ ఫీట్‌ను సాధించడం ఎంతో ఆనందం కలిగించిందని వివరించింది. ఈ రికార్డు కంటే సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడమే అత్యంత సంతృప్తి ఇచ్చిందని పేర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా పోరాడడం వల్లే గెలుపు సాధ్యమైందని తెలిపింది. తాను వన్డేల్లో సాధించిన ప్రతి వికెట్ ప్రత్యేకమైందేనని అభిప్రాయపడింది. తాను వన్డేల్లో పడగొట్టిన తొలి వికెట్ చిరకాలం గుర్తుండి పోతుందని తెలిపింది. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కారోలిన్ అట్కిన్స్ వికెట్ తనకు వన్డేల్లో మొదటి వికెట్ అని వివరించింది. ఈ వికెట్ మిథాలీ పట్టిన చక్కటి క్యాచ్ ద్వారా లభించిందని చెప్పింది. కాగా, తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగానని, సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో ఎన్నో చిరస్మరణీయ క్షణాలను చవి చూశానని పేర్కొంది. టెస్టులు, వన్డేల్లో కీలక బౌలర్‌గా వ్యవహరించడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో గాయాలు చాలా కాలం వేధించాయని, అయితే అన్నింటిని తట్టుకొని ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడం సామాన్య విషయం కాదని వ్యాఖ్యానించింది. కాగా, తనకు వెన్నంటి ప్రోత్సహించిన కెప్టెన్ మిథాలీకి, జట్టు కోచ్‌లకు చిరకాలం రుణపడి ఉంటానని గోస్వామి పేర్కొంది. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని, పూర్తి ఫిట్‌నెస్‌తో లేకుంటే రిటైర్మెంట్ ప్రకటించేందుకు వెనుకాడనని భారత వెటరన్ బౌలర్ జులన్ స్పష్టం చేసింది.

సిరీసే లక్ష్యంగా భారత్

దక్షిణాఫ్రికాకు చావోరేవో

డివిలియర్స్‌పైనే ఆశలు

నేడు నాలుగో వన్డే



జోహెనస్‌బర్గ్: హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా తాజాగా సిరీస్‌పై కన్నేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు స్టార్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ రాకతో దక్షిణాఫ్రికా కూడా సమరోత్సాహంతో పోరుకు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన డివిలియర్స్‌పై ఆతిథ్య జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పింక్ డ్రెస్‌లో బరిలోకి దిగనుంది. పింక్ డ్రెస్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచిన ఘనత సౌతాఫ్రికాకు ఉంది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందనే నమ్మకంతో బరిలోకి దిగనుంది. ఇక, వరుస గెలుపులతో కోహ్లి సేన జోరుమీదుంది. కెప్టెన్ కోహ్లి ఇప్పటికే రెండు శతకాలతో సత్తా చాటాడు. ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి జట్టును ముందుండి నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, స్పిన్ ద్వయం యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు మరోసారి విజృంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. బుమ్రా, భువనేశ్వర్‌లతో ఫాస్ట్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

రోహిత్ ఈసారైనా...

వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రోహిత్ దక్షిణాఫ్రికా గడ్డపై ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో కూడా నిరాశ పరిచాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన బాధ్యత రోహిత్‌పై ఉంది. ఇందులో విఫలమైతే జట్టులో స్థానం మళ్లీ మొదటికొస్తోంది. విదేశాల్లో అంతంత మాత్రాంగనే రాణించే రోహిత్ తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని భావిస్తున్నాడు. ఇందుకోసం భారీ ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాలని సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు శిఖర్ ధావన్ తన కెరీర్‌లో వందో వన్డే ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించి చిరకాలం గుర్తుంచుకునేలా చూసుకోవాలని భావిస్తున్నాడు.

జోరుమీదున్నాడు..

మరోవైపు ఇప్పటికే రెండు సెంచరీలతో ప్రకంపనలు సృష్టించిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. భీకర ఫాంలో ఉన్న కోహ్లి ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. అతను చెలరేగితే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కష్టమేమి కాదు. కిందటి మ్యాచ్‌లో అజేయ శతకంతో కోహ్లి చెలరేగి విషయం తెలిసిందే. సౌతాఫ్రికా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన కోహ్లిని కట్టడి చేయడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. తన మార్క్ బ్యాటింగ్‌తో విజృంభిస్తే సఫారీ బౌలర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయం. ఇక అజింక్య రహానె, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిలు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన సమయం అసన్నమైంది. మూడో వన్డేల్లో వీరంత నిరాశ పరిచారు. కానీ, ఈసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.

అందరి కళ్లు ఇద్దరిపైనే...

అసాధారణ బౌలింగ్‌తో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చుతున్న భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చాహల్‌లు ఈసారి కూడా విజృంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడు వన్డేల్లో కూడా ఈ ద్వయం అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపైనే ఆశలు పెట్టుకుంది. పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ వీరిద్దరు వికెట్ల పంట పండిస్తున్నారు. కుల్దీప్‌తో పోల్చితే చాహల్ కాస్త మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కుల్దీప్ కూడా మూడో వన్డేలో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. నాలుగో వన్డేలోనూ చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. బుమ్రా, హార్దిక్, భువనేశ్వర్, కేదార్‌లతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈసారి కూడా సౌతాఫ్రికాకు కష్టాలు తప్పక పోవచ్చు.

డివిలియర్స్ రాక..

గాయం వల్ల తొలి మూడు వన్డేలకు దూరంగా ఉన్న విధ్వంసక బ్యాట్స్‌మన్ డివిలియర్స్ నాలుగో వన్డేలో బరిలోకి దిగనున్నాడు. ఇది సౌతాఫ్రికాకు ఊరట కలిగించే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా డివిలియర్స్‌కు ఉంది. అంతేగాక భారత్‌పై అతనికి కళ్లు చెదిరే రికార్డు కూడా ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో భారత బౌలర్లు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక, హాషిం ఆమ్లా, కెప్టెన్ మార్‌క్రామ్, డుమిని, డేవిడ్ మిల్లర్, మోరిస్ తదితరులు కూడా తమ సామర్థ్యం మేరకు రాణించాల్సి ఉంది. లేకుంటే వరుసగా నాలుగో ఓటమి చవిచూడడం ఖాయం. కాగా, మోర్కెల్, రబడా, ఎన్‌గిడి, ఫెలూక్‌వాయో, మిల్లర్, మోరిస్ తదితరులతో దక్షిణాఫ్రికా బౌలింగ్ బలంగా ఉంది. డివిలియర్స్ చేరికతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో నాలుగో వన్డేలో విజయమే లక్ష్యంగా సఫారీ సిద్ధమైంది.



జట్ల వివరాలు

భారత్ (అంచనా)

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), రహానె, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా.

దక్షిణాఫ్రికా (అంచనా)

హాషిం ఆమ్లా, మార్‌క్రామ్ (కెప్టెన్), డివిలియర్స్, డుమిని, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ కియాసెన్, క్రిస్ మోరిస్, ఫెలూక్‌వాయో, ఎన్‌గిడి/రబడా, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్.

సాయంత్రం 4.30 నుంచి సోని నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

Printed and published by K Sreenivas Reddy, Printed at M/s. JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press, D-75 & C-52, Industrial Estate (APIE), Balanagar-500037, R.R.Dist., TELANGANA and Published from H.No.12-1-493/VA, Giriprasad Bhavan,Opp:Rajiv Swagruha Offices Complex, Bandlaguda Main Road, Nagole, R.R. Dist. and owned by M/s. Moveon Media Private Limited, **Editor: K. Sreenivas Reddy,** RNI Regn. No.TELTEL/2012/42234, Phone No/Fax:040-27655666, e-mail : editor@manatelangana.org.